Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 306

(Oct. 13, 1946)

బెజవాడ, 1946

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 306

(Oct. 13, 1946)

Bejavāḍa, 1946

Record no. 683

Regd. No 4486

16 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 1] బెజవాడ 13-10-46 ఆదివారం [సంచిక 306

ఈ సంచికలో

లీగ్ తాత్కాలిక ప్రభుత్వంలో చేరబోతూంది

కాంగ్రెసుతో రాజీ కుదరలేదు

వైస్రాయి హామీపై ఆధారపడుతోంది!

ఢిల్లీ, అక్టోబరు 11

రెండు వారాలుగా సాగుతున్న ఢిల్లీ సంప్రతింపులు విఫలమైనట్లూ, కాంగ్రెసు-లీగు ఒడంబడికకు ప్రయత్నాలు భగ్నమైనట్లూ, రూఢిగా తెలుస్తోంది. అయినా, ముస్లింలీగు తాను తాత్కాలిక ప్రభుత్వంలో చేరడానికిగల హక్కును చెలాయించదలచుకుంది. ఈ విషయమై లీగ్ వర్కింగు కమిటీ రేపు నిర్ణయం చేస్తుంది.

ముస్లింలీగు భారత ముస్లిములందరికీ ప్రాతినిధ్యం వహించే సంస్థ అని గుర్తిస్తూ కాంగ్రెసు బహిరంగంగా ప్రకటించమని జిన్నా కోరాడట. కాంగ్రెసు యిందుకంగీకరించలేదట. ముస్లిములలో అధిక సంఖ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు మాత్రమే గుర్తిస్తామని కాంగ్రెసు జవాబు చెప్పడంవల్ల సంప్రతింపులు విఫలమయాయి.

వైస్రాయి ఆహ్వానం

అగస్టు 24 వ తేదీని వైస్రాయి రేడియో ఉపన్యాసంలో యీ మాటలు ఉన్నాయి: "తాత్కాలిక ప్రభుత్వంలో మొత్తం 14 గురు సభ్యులుంటారు. వారిలో 5 గురి పేర్లను సూచిస్తూ ముస్లింలీగు నాకొక జాబితా యివ్వవచ్చును. మిగతా వారిలో 6 గురు కాంగ్రెస్ ప్రతినిధులుంటారు. ముగ్గురు అల్పసంఖ్యాక వర్గాల ప్రతినిధులుంటారు. ఈ జాబితా నాకు అంగీకారంగా ఉంది, చక్రవర్తికూడా ఆమోదిస్తే, వారు తాత్కాలిక ప్రభుత్వంలో సభ్యులుగా ఉంటారు. అంటే, ప్రస్తుత ప్రభుత్వం పునర్నిర్మింపబడుతుంది. ప్రధాన సమస్యలపై వోటింగు జరిగేటప్పుడు ముస్లింలీగుకు ఓటమి కలుగుతుందనే భయం అనవసరం. ఎందువల్లనంటే, ప్రధాన పక్షాలకు సంతృప్తికరంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటేనే, ఏ సంయుక్త ప్రభుత్వమైనా పని చేయగలుగుతుంది; ఇక ప్రభుత్వ శాఖల విషయం. వివిధ పార్టీలవారికి న్యాయం కలిగేలాగు అన్నిశాఖలు విభజింపబడేటట్లు నేను చూస్తాను."

అందువల్ల కాంగ్రెసు-లీగు ఒడంబడిక జరిగితే నేను ముస్లింలీగు తాత్కాలిక ప్రభుత్వంలో చేరాలనే షరతు వైస్రాయి ఉపన్యాసంలో లేదు. అయితే, బ్రిటిష్ మంత్రుల ప్రణాళికకు ముస్లింలీగు ఆమోదం ప్రకటించవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో లీగు వర్కింగ్ కమిటీ తన బొంబాయి నిర్ణయాన్ని రద్దుచేస్తుందని చాలమంది అభిప్రాయపడుతున్నారు. తర్వాత 5 గురి పేర్లను వైస్రాయికి పంపుతుంది.

ఆ జాబితాను వైస్రాయిగాని, కాంగ్రెసు ప్రతినిధులుగాని వ్యతిరేకించవలసిన అగత్యం లేదు. ఇక ప్రభుత్వ శాఖల విషయం. కాంగ్రెసు, ముస్లింలీగు ప్రభుత్వ శాఖల విషయమై ఒక ఏకాభిప్రాయానికి రావడం అవసరం. ఇందుకు త్వరలో ప్రయత్నాలు జరగవచ్చు.

కాంగ్రెసు నాయకుల చర్చలు

ఢిల్లీ సంప్రతింపుల వైఫల్యంవల్ల ఏర్పడిన పరిస్థితిని చర్చించడానికి, యీవేళ వాల్మీకి కాలనీలో కాంగ్రెసు నాయకులు సమావేశం అయారు. గాంధీజీ, నెహ్రూ, పటేల్, ఆజాద్, రాజాజీ, రాజేంద్రప్రసాద్ గారలు చర్చలలో పాల్గొన్నారు. జిన్నా వైస్రాయితో సరాసరి మాట్లాడాలని నిశ్చయించుకోవడం విషయమై కూడా వారు చర్చించి ఉంటారు. వైస్రాయి ఆహ్వానం ఫలితంగా అయినా, కాంగ్రెసు ఆహ్వానం ఫలితంగా అయినా, ముస్లింలీగు తాత్కాలిక ప్రభుత్వంలో చేరితే, కాంగ్రెసు ఆక్షేపించదని అసోసియేటెడ్ ప్రెస్ విలేఖరి వ్రాస్తున్నాడు.

ఎం. సి. కాలేజీ విద్యార్థుల ఆందోళన

ప్రిన్సిపాలు నిర్బంధానికి అసమ్మతిగా సమ్మె

గుంటూరు, అక్టోబరు 11

గుంటూరు క్రిస్టియన్ కాలేజీ ప్రిన్సిపాలు విద్యార్థులపై చేసిన దాడిని ఉపసంహరించుకోమని చెప్పడానికి విద్యార్థుల తరపున నడింపల్లి నరసింహారావుగారు 10 వ తేదీన ప్రిన్సిపాలుగారిని కలుసుకొన్నారు. "వచ్చే పరీక్ష యింకా అభివృద్ధిని చూపించడానికి ప్రయత్నిస్తాను" అని వ్రాసి యిస్తే అందరిని చేర్చుకుంటానని ప్రిన్సిపాలు చెప్పారు. కాని అందరినీ చేర్చుకొని (1) కె. యల్. హనుమంతరావు, (విద్యార్థి కాంగ్రెసు నాయకుడు) (2) ఎల్. సత్యనారాయణ (?), (3) డి. నాగేశ్వరరావు, (4) మాధవరెడ్డి (విద్యార్థిసంఘ వర్కర్లు) అనే 4 గురు విద్యార్థులనుమాత్రం చేర్చుకోనిరాకరించారు. కొండా వెంకటప్పయ్యగారుకూడ ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరాన్నిచూచి మండిపడి "యీ ఉత్తరాలు నా ముందు ఏమీ పని చెయ్యవు. జాగ్రత్త" అని పంపివేశారు. ఈ నలుగురు విద్యార్థులతో కనీసం మాట్లాడడానికైనా ఇష్టపడలేదు.

దీని మీదట నిన్న షుమారు 400 మంది విద్యార్థులు కాలేజీ విడిచిపెట్టిన తర్వాత

(మిగతా 15 వ పేజీలో)

తన పాలసీని ప్రకాశంగారు సమర్థించుకోజూస్తున్నారు

మద్రాసు, అక్టోబరు 11

మద్రాసు ప్రధాని కొత్తనూలు మిల్లులపైన, బట్టలమిల్లులపైన నిషేధం పెట్టబోతున్నామని చేసిన ప్రకటనను నిరసిస్తూ కొందరు పంపిన విమర్శలకు ప్రకాశం పంతులుగారు క్రింది విధంగా జవాబు చెప్పారు.

1. "నేను ప్రకటించిన పాలసీకి రాష్ట్రంలో నూలు కొరత, బట్టల కొరత ఎక్కువగా ఉండడానికి సంబంధం లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో లభించే బట్టలు, నూలు ఇక ముందు కూడా లభిస్తాయి. కొత్తమిల్లుల స్థాపనకు, లేదా ఉన్న మిల్లులను విస్తృత పరచడానికి యంత్ర సామగ్రి 1947 వ సంవత్సరాంతంలోగా మనకు లభించే అవకాశంలేదు. అందువల్ల 1948లోగా యంత్రపు కదుళ్ళమీదగాని కొత్తమగ్గాలమీదగాని సరుకు అదనముగా ఉత్పత్తి కావటం అసాధ్యమైన విషయం. అయితే, ఇప్పుడు లభించుతూన్న స్టాకును ఎక్కువ చేయడానికి, ప్రభుత్వం క్రింది చర్యలు తీసుకుంటుంది.

— ఎంతవరకు వీలవుతుందో, అంతవరకు, మిల్లులలో 3 షిఫ్టులప్రకారం పని జరిగేట్లు చూస్తాం.

— మన రాష్ట్రంలో ఇవుడున్న మగ్గాల మీద జనసామాన్యానికి ఎక్కువ అవసరమయే బట్టనుమాత్రమే నేయాలనిశాసిస్తాం.

— చేనేత మగ్గాలకు నూలు తగినంత దొరికేటట్లు ఒక స్కీమును అమలు జరుపుతాం.

ఒక "యుద్ధానంతర ప్లానులో మనరాష్ట్రానికు ఇచ్చిన కొత్త కదుళ్ళ కోటాలో సగం ఇపుడున్న పాత కదుళ్ళస్థానం ఆక్రమించడానికని రత్నసభాపతి మొదల్యార్ (దక్షిణ ఇండియా మిల్లు యజమానుల సంఘాధ్యక్షులు) ఒక ప్రకటన చేశారు. అది సరికాదు. కొత్త మిల్లులు స్థాపించే పక్షంలోగాని, లేదా ఉన్న మిల్లులలో ఎక్కువ కదుళ్ళు పెట్టడానికిగాని, మాత్రమే అన్ని కదుళ్ళు సప్లయి చేయబడతాయి. పాతకదుళ్ల స్థానే కొత్తకదుళ్ళుపెట్టి మిల్లులు నడపకూడదు.

3 "చేనేత పారిశ్రామికులు నిరుద్యోగ రాక్షసికి బలిఅవుతారనే విమర్శకూడా వచ్చింది. మగ్గాలకు తగినంతనూలు సప్లయి కాకపోవడానికి కారణం, మనరాష్ట్రంలో తయారయే నూలు అంతా పారిశ్రామికులకందడంలేదు, బ్లాకుమార్కెట్లో నూలు కొనుక్కోవలసిన స్థితి ఏర్పడింది. దీన్ని నివారించడానికి ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తూంది.

4. "గాంధీజీ ఆజ్ఞల ప్రకారం నేనీ స్కీమును (ఖాదీ) ప్రవేశపెడుతూన్నట్లు కొందరు ప్రకటనలు చేశారు. ఇది సరికాదు. ఖాదీస్కీములో గాంధీజీకి ఎంత విశ్వాసం ఉందో, మాకుకూడా అంతే విశ్వాసం ఉంది. ఆయన సలహాలు మాత్రమే నేను తీసుకున్నాను. ఈస్కీము ప్రజల ఆమోదం పొందడానికి మానసికంగా వారిని సిద్ధం చేయడం అవసరం. కనుకనే నేనా ప్రకటన చేశాను.

5. "మనరాష్ట్రంయొక్క ఆర్థిక పోషణకు యంత్ర పరిశ్రమలు అవసరమని నేనూ అంగీకరిస్తాను. వాటిని ప్రోత్సహించడానికికూడా ప్రభుత్వం కృషిచేస్తూంది. అయితే, యంత్రశక్తితో నడుపబడే బట్టల మిల్లులు, నూలుమిల్లులు ఇప్పటికంటె ఎక్కువగా వ్యాపించకూడదని ప్రభుత్వపు ఉద్దేశం. దాదాపు 200 సంవత్సరాలక్రితం వరకూ మనదేశంలో చక్కని వడుకునూలు పరిశ్రమ, చేనేత పరిశ్రమ వర్ధిల్లాయి, వాటిని పునరుద్ధరించవలసి యుంది.

6. "మనదేశంలో గ్రామాలు స్వయంపోషకంగా ఉంటేగాని, ముఖ్యంగా తిండి బట్ట ఏగ్రామానికి ఆగ్రామం తయారు చేసుకుంటేగాని, ప్రజల బాధలు తప్పవు. ఈవిషయం రెండవ యుద్ధం ప్రారంభమైన నాటినుంచీ మనం నేర్చుకోవలసిన పాఠం. ఖాదీ మనదేశ సాంప్రదాయాలకు బాగా సరిపోతుంది. ప్రభుత్వ స్కీము కొంతకాలం ఎలాంటి ఫలితాలనిస్తోందో చూచి, తర్వాత విమర్శనలు చేయడం మంచిది."

పోలీసులకు కొత్త ఆయుధాలు

బొంబాయి ప్రభుత్వం ఆలోచన

బొంబాయి, అక్టోబరు 11

అల్లర్లను అణచివేసేటందుకని, పోలీసు దళాలకు ఇప్పుడిచ్చే ఆయుధాలకంటే ఎక్కువ [illegible]నష్టం కలిగించేవాటిని యిచ్చి, తరిఫీదు-ఇచ్చేటందుకు బొంబాయి ప్రభుత్వం ఆలోచిస్తూంది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, CPT Campus
Taramani, Chennai - 600 113, India.

కన్సర్వేటివ్ పార్టీవారి కపట వేషాలు

నెహ్రూ తగిన జవాబు చెప్పాడు!

జి. అధికారి

ఇంగ్లండులో కన్సర్వేటివ్ పార్టీ బ్రిటిష్ గుత్త వ్యాపారస్తుల సంస్థ. క్రిందటివారం ఆ పార్టీ ప్రతినిధులు బ్లాక్‌పూల్‌లో సమావేశమయారు. అక్కడ వారు ప్యాసుచేసిన తీర్మానం, ఇచ్చిన ఉపన్యాసాలు చూస్తే తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లింలీగును దూర్చడంకోసం జరిగే ప్రయత్నాలతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు బోధపడక మానదు.

"ఇండియాలో లేబర్ ప్రభుత్వం రాజీ చేసుకొనే పరిస్థితి ఏర్పడిననాడు అక్కడి అల్పసంఖ్యాక వర్గాలకు (ముస్లింలు, సిక్కులు, నిమ్నజాతులు వగైరా) సంస్థానాధీశ్వరులకు రక్షణ ఉండేటట్లు చూడ్డం అవసరం" అని వింటర్టన్ ప్రభువు తీర్మానం ప్రవేశపెట్టాడు. అది ఆమోదింపబడింది.

ఈ వింటర్టన్ ప్రభువు ఎట్టివాడో, భారత రాజకీయవర్గాలకు పూర్తిగా తెలుసు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం వీనిలో మూర్తీభవించి ఉంది. ఎన్నోసార్లు యితడు భారతదేశ అభివృద్ధిని అటంకపరచే సూచనలు చేశాడు. ఈ కపటవేషధారి అల్పసంఖ్యాకుల శ్రేయస్సు అనీ, సంస్థానాధీశ్వరుల హక్కులనీ గోలపెట్టడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. బ్రిటిష్ కోటీశ్వరుల యీ ఏజంట్లు నిజంగా రక్షించ దలచే అల్పసంఖ్యాకవర్గం బ్రిటిష్ వ్యాపారసంస్థల ప్రయోజనాలు. మనదేశంలో నేడు 800 కోట్ల పౌనుల విలువగల వ్యాపారం బ్రిటిష్ కోటీశ్వరుల చేతుల్లో ఉంది. అది ఎక్కడ జారిపోతుందో అనే భయం వీరిని పీడిస్తోంది. దాన్ని కాపాడుకొనేటందుకే, యీ మాయవేషాలన్నీ. ఇక, మనదేశంలోని అల్పసంఖ్యాకవర్గాలవిషయం. భారత జాతీయోద్యమంలోని ప్రధానశక్తి (కాంగ్రెసు), వీరికి మధ్య విభేదాలు ఎక్కువచేసి, కొట్లాడుకొనేలా చేయడమే కన్సర్వేటివుల ఉద్దేశం. అప్పుడే, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనం ఇండియాలో చిరస్థాయిగా ఉంటుంది. అంతేకాదు. ప్రజాపీడకులయిన సంస్థానాధీశ్వరులకు పూర్తి మద్దతునిస్తూ, 10 కోట్లమంది సంస్థాన ప్రజల నోళ్లో మన్నుకొట్టడమే వీరికి కావలసింది. తమ సామ్రాజ్యయొక్క మూలస్తంభాలే యీ సంస్థానాధీశ్వరులు.

ఇండియాను గురించి కన్సర్వేటివ్‌ల తీర్మానం

కన్సర్వేటివ్ పార్టీవారు పై విధమైన తీర్మానం ప్యాసుచేసి, కాంగ్రెసు — లీగు ఒడంబడిక ఏ ట్టిరూపం ధరించాలో సూచిస్తున్నారు. 'మైనారిటీ హక్కుల రక్షణ' అనే పేరుతో గాక జరిగితే, అప్పుడు సామ్రాజ్యవాదుల క్షేమ (బ్రిటిష్ ప్రణాళిక) ఉన్నది ఉన్నట్లుగా అమలుజరుగుతుంది. హిందూ ముస్లిం వైరుధ్యాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. సంస్థానాధీశుల పెత్తనం చిరస్థాయిగా ఉంటుంది. బ్రిటిష్ పెత్తనం మరొకరూపంలో సాగుతూ ఉంటుంది.

కన్సర్వేటివ్‌పార్టీ తీర్మానం లీగ్‌నాయకులకు ధైర్యం ఇస్తుంది

ఈసభలో ప్యాసైన తీర్మానం, సభ్యుల ఉపన్యాసాలు, ముస్లింలీగు నాయకత్వానికి ధైర్యం కలుగజేయకమానవు. "మీరు బ్రిటిష్ ప్రణాళికను తు, చ తప్పకుండా అమలు జరపమని కాంగ్రెస్‌తో పోరాడుతున్నారు. మేం మీ అండనున్నాము; భయపడకండి!" అని కన్సర్వేటివ్‌లు లీగునాయకులకు ధైర్యం చెబుతున్నారు. కన్సర్వేటివ్ పార్టీ నాయకుడైన చర్చిల్‌కు జిన్నా ఆమధ్య జాబురాసిన విషయం అందరికీ తెలుసు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాంగ్రెసు ఉచ్చునుంచి తప్పించడంకోసం తాము ప్రయత్నిస్తున్నట్లూ, ఈ ప్రయత్నానికి సహాయంచేయమని చర్చిల్‌ని కోరినట్లూ, మనకు తెలుసు.

ఉపన్యాసకులంతా కాంగ్రెసుమీద నిప్పులు చెరుగుతూ మాట్లాడారు. లేబర్ ప్రభుత్వం కాంగ్రెసునాయకులకే అధికారం అంతా అప్పగించి, ముస్లింలీగుకు అన్యాయం చేసిందని ఆరోపణలు చేస్తూ పట్లాడారు. ఉదాహరణకు బట్లరు యిలా అన్నాడు:

"భారతదేశంలో ప్రధాన పక్షాలన్నింటికి ప్రాతినిధ్యంలేని ప్రభుత్వం స్వతంత్ర ప్రభుత్వమనిపించుకోదు. సంస్థానాధీశులు సహకారం చేయని ప్రభుత్వం న్యాయమైన ప్రభుత్వమనిపించుకోదు."

వింటర్టన్ ప్రభు ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా వెల్లడించాడు.

"కాంగ్రెసు ప్రాబల్యంగల ఏ ప్రభుత్వమూ అధికారంలో ఉండరాదు. అట్టి ప్రభుత్వం హిందూ — ముస్లిం కొట్లాటలను అణచేందుకు మన సైనికుల్ని ఉపయోగించుకొంటుంది. ఇక్కడ ప్రభుత్వం నోరెత్తి మాట్లాడటానికూడదు అట్టి వ్యవహారానికి ఉండదు" అని వింటర్టన్ ప్రభువు ఉపన్యసించాడు.

మిగులు ధాన్యం అంతా ప్రభుత్వానికి అమ్మండి

రాజగోపాలాచారి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 11

తాత్కాలిక కేంద్ర ప్రభుత్వంలో పరిశ్రమలు, సరఫరాశాఖల సభ్యుడు సి. రాజగోపాలాచారిగారు, దేశప్రజలకు ఒక విజ్ఞప్తి ప్రకటించారు.

"దక్షిణ భారతదేశంలో ఆహార సమస్య చాలాక్లిష్టంగావుంది. నేడు హిందూదేశం మొత్తం మీద 15 కోట్ల మందికి రేషనింగు అమలు జరుగుతూంది. దక్షిణ భారతదేశానికి పైనుంచి సహాయంవచ్చే ఆశలు అంతగా లేవు. మనకు బియ్యం పంపడానికి ప్రయత్నిస్తూన్న బీహార్, సి.పి, ఒరిస్సా రాష్ట్రాలకు కృతజ్ఞత తెలుపుతున్నాము. రాబోయే రెండు నెలలు చాలాగడ్డుకాలం. మిగులు ధాన్యం ఏ మాత్రం వున్నా ప్రభుత్వానికి అమ్మండి. మంచి ధరలు ఇస్తాం. నిలవచేసారంటేగాని, మరో ఇట్లాన్ని దేనో మీరేకపకాని ఎవ్వరిమీదా చర్యతీసుకోము. ఆకలితో ప్రజలు మరణించకుండామా, తిండి చాలక ప్రజలు అల్లర్లు చేయకుండామా, ప్రభుత్వం చేస్తూన్న ప్రయత్నాలకు తోడ్పడండి. తమంతట తాము ముందుకు వచ్చినవాళ్ళమీద ఏవిధమైన చర్య తీసుకోము."

"పరిశ్రమల అభివృద్ధికి మేం పనిచేస్తాం"

వాణిజ్య శాఖా సభ్యుని వివరణ

బొంబాయి, అక్టోబరు 11

తాత్కాలిక ప్రభుత్వంలో వాణిజ్యశాఖ సభ్యుడు భాభా బొంబాయివచ్చిన సందర్భంలో భారతీయ వర్తక సంఘంవారు స్వాగత పత్రం సమర్పించారు. దానికి భాభా సమాధానమిస్తూ ఇల్లాచెప్పారు.

"పారిశ్రామిక యజమానుల ప్రతినిధుల్ని కలుసుకోడానికి, వారితో విషయాలు చర్చించడానికి నేనెప్పుడూ సిద్ధమే. వ్యాపార సంరక్షణల విషయంలో ఇతర దేశాలపట్ల పక్షపాతం చూపేవిధానానికి సెలవు ఇచ్చేసాము. మనదేశంలో పరిశ్రమలు బాగా వృద్ధిపరచాలనీ, ప్రజల జీవితవ్యయ ప్రమాణం బాగా ఎక్కువచేయాలనీ మా ఆశయం. ఈ విషయంలో అందరిదీ ఒకే అభిప్రాయం. గత ప్రభుత్వాలు అవలంబించిన విధానం నున కాలానికీ, ఆవసరాలకీ కూడా సరిపడదు.

"మన ఆశయ సాధనకు అవసరమైన విధానాన్ని మేం నిర్ణయించుకున్నాం.

"పరిశ్రమలను ఒక క్రమపద్ధతిలో వృద్ధిపరచడానికై ప్రభుత్వం శ్రద్ధగా ఆలోచిస్తూంది. ఆదేదో నిశ్చయం అయితే తప్ప స్థిరమైన ఎగుమతి, దిగుమతి సుంకపు పద్ధతులను ఏర్పరచడానికి వీలుపడదు.

"తాత్కాలిక ఎగుమతి, దిగుమతి సుంకపు పద్ధతులను గురించి టారిఫ్‌బోర్డు ఇంతవరకు 14 రిపోర్టుల నిచ్చింది. వాటిని గురించి ప్రభుత్వంత్వరలోనే నిర్ణయాలు ప్రకటిస్తుంది.

"విదేశాలతో వ్యాపారం హెచ్చుచేయడం విషయంలో మేము దేశశ్రేయస్సుకు అనుగుణ్యంగా ప్రయత్నాలు చేస్తూనేవున్నాం. వాణిజ్య ప్రతినిధుల్ని విదేశాలకు పంపుతూ న్నాం. ఇతర సౌకర్యాలు కూడా చేస్తున్నాం.

"విదేశ వ్యాపార సందర్భంలో మనం తెచ్చుకునేవీ-ఇచ్చుకునేవీ సరిపుచ్చేటందుకు జాతీయప్రభుత్వం ప్రయత్నిస్తూనేవుంది. ఈ విషయంలో జాగ్రత్త అవసరం. మన సరుకులు విదేశాలలో హెచ్చుధరలకు అమ్ముకోవాలని కోరికవుంటుంది. కాని, మనకు కొన్ని సరుకులు కావాలనేదికూడా మరవరాదు. ఆహారపదార్థాలు - యంత్రసామాగ్రి మనకు కావాలి.

మనవద్దనున్న ఒకటి రెండు సరుకులమీద అనుచితమైన లాభంతీయడానికి ప్రయత్నిస్తే వాళ్లు అదే దారి తొక్కుతారు.

"యుద్ధకాలంనాటి కంట్రోలును తొలగించడానికి ప్రభుత్వం శక్తికొలది ప్రయత్నించింది. దానికి పని ఇష్టం లేకపోయినా, దేశంయొక్క క్షేమంకోసం చేయవలసి వచ్చింది.

"భారతదేశపు జనపనార సంచులు అమెరికా వెళ్ళి, అక్కడినుంచి దక్షిణాఫ్రికా వెళుతూన్నట్లు తెలిసింది. ఆ సందర్భంలో విచారణ చేస్తున్నాము. దక్షిణాఫ్రికాతో వ్యాపారం కట్టిపెట్టాం. అది ఇతర మార్గాలద్వారా జరగకుండా శ్రద్ధ తీసుకుంటాం."

"వట్టి బుకాయింపు" అని నెహ్రూ అన్నాడు

ఈ కపట నాటకమంతా పండిట్ నెహ్రూ గ్రహించాడు. సరియైన సమయానికి ఆయన వక్కాణించి జవాబు చెప్పాడు. కన్సర్వేటివుల ఉపన్యాసాలన్నీ "వట్టి బుకాయింపులు" అన్నాడు. ముఖ్యంగా, బ్రిటిష్ సేనలు ఇండియానుంచి తిరిగిరావాలని కోరుతున్నట్లు నటించిన వింటర్టన్ వంటివారికి నెహ్రూ జవాబు మంచి చెప్పుదెబ్బ.

ఇండియాలో లక్షలాది ప్రజల ప్రాణాలు బలిగొన్న ఈ సామ్రాజ్యవాదులు, బ్రిటిష్ సేనలను శాశ్వతంగా ఉంచడానికి స్వదేశ సంస్థానాలలో అనేక కొత్త కేంద్రాలు స్థాపిస్తున్న సామ్రాజ్యవాదులు. ఎంత కపటవేషం వేస్తున్నారో నెహ్రూ చూచాడు. ఒకవైపు ఇండియాలో వారవలంబిస్తూన్న పాలసీ,హిందూ - ముస్లిం విభేదాలు ఎక్కువ కావడానికి కారణమవుతూంది; మరోవైపు, హిందూ - ముస్లిం కలహాల నణచడంకోసం బ్రిటిష్ సేనల సహాయం తీసుకుంటారని నెహ్రూ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. కనుకనే నెహ్రూ, తక్షణం బ్రిటిష్‌సేనలను ఇండియానుంచి పంపివేయడంలో తనకు సాయపడవలసిందని కన్సర్వేటివ్ పార్టీ నాయకుల్ని ఛాలెంజిచేశాడు.

లీగ్‌సభ్యులకు విజ్ఞప్తి

ఇట్టి కన్సర్వేటివ్ పార్టీవారిని ముస్లింలీగ్ నాయకులు నమ్ముకుంటే, ముస్లిం ప్రజలంతా సామ్రాజ్యవాదుల వలలో చిక్కుకోకతప్పదనే విషయం లీగ్‌సభ్యులు గుర్తించడంఅవసరం.

కాంగ్రెసువాదుల కర్తవ్యం

అలాగే, కాంగ్రెసువాదులుకూడా గుర్తించవలసిన విషయం ఏమంటే: లేబర్‌ప్రభుత్వం మనదేశానికి తప్పక మేలు చేస్తుందనీ, బ్రిటిష్ ప్రణాళికను అమలు జరిపితే స్వరాజ్యం వస్తుందనీ నమ్మడం వెర్రితనం. అలా నమ్మితే, వినాశకరమైన రాజకీయ లొంగుబాటు జరుగుతుంది.

కన్సర్వేటివ్ పార్టీకి - లేబర్ ప్రభుత్వానికి మధ్య ఏదో పెద్ద వైరుధ్యంఉందనీ, ఉభయ పక్షాలమధ్య పోరాటం జరుగుతోందనీ, కాంగ్రెసువాదులుగాని, లీగ్ సభ్యులుగాని, భావిస్తే, అది పెద్ద పొరబాటవుతుంది.

సామ్రాజ్యవాదుల ప్లాను ఎలాగు సఫలం కావడం - అని ఉభయపక్షాలవారు ఆలోచిస్తున్నారు. లేబర్ ప్రభుత్వం ఒక పద్ధతి అవలంబిస్తోంటే, కన్సర్వేటివ్‌లు మరొక పద్ధతి నవలంబిస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో కాంగ్రెసు నాయకత్వం, లీగు నాయకత్వం కూడా పాల్గొనేటట్లు చేయడానికి ఇద్దరూ తమ తమ పాలసీలతో ప్రయత్నిస్తున్నారు. అలా పాల్గొనే పక్షంలో హిందూ - ముస్లిం కక్షలు శాశ్వతంగా నిలిచిపోవడమేగాక మన స్వాతంత్ర్యోద్యమానికి భంగం వాటిల్లుతుంది. ప్రజా ఉద్యమాలకు నష్టం కలుగుతుంది. జాతీయ స్వాతంత్ర్యం కొరకు, సాంఘిక న్యాయంకొరకు పోరునల్పే ప్రజాతంత్ర శక్తులు బలహీనపడతాయి.

'పీపుల్సుఏజ్' నుంచి

జిల్లాబోర్డు ఎన్నికలు డిశంబరులో జరుగుతాయి

మద్రాసు, అక్టోబరు 11

జిల్లాబోర్డు లకు, మునిసిపాలిటీలకు ఎన్నికలు డిశంబరులో జరుగుతాయని నేడు అధికారికంగా ప్రకటించబడింది.

పరిశ్రమల అభివృద్ధికి ప్రకాశంగారి వ్యతిరేకత

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన తుపాను

మద్దుకూరి చంద్రశేఖరరావు

"ప్రభుత్వం తలపెట్టిన ఖాదీ కార్యక్రమము కొనసాగుటకు ఉన్న నిరోధము లన్నిటినీ తొలగించవలసియున్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో కొత్తబట్టల మిల్లుల స్థాపనకు అనుమతి నివ్వకూడదని నిశ్చయింపబడినది. ఇపుడున్న మిల్లుల ఉత్పత్తిని విస్తరింపచేయుటకుకూడా అనుమతి ఈయబడదు. యుద్ధానంతరనిర్మాణపథకములో ఈ రాష్ట్రమునకు కేటాయింపబడిన నూలు, వస్త్ర ఉత్పత్తి యంత్రములను రద్దుచేయవలసినదని కేంద్రప్రభుత్వమునకు తెలియజేయబడును."

అని మద్రాసు ప్రధాని ప్రకాశంపంతులుగారు ఎర్రగుంటపాలెము సభలో ఉపన్యసించారు.

ఈ విషయాన్నే ఆహార శాఖామంత్రి రాఘవమీనన్‌గారు కూడ చెప్పారు. 6వ తేదీ పత్రికా విలేఖరులతో చర్చించుతూ ప్రకాశంగారు ఈ రాష్ట్రంలో నూలువడికే మిల్లులుగాని, బట్టలునేసే మిల్లులుగాని కొత్తవి జరుగు చేయకూడదని మరల స్పష్టపరచారు.

ప్రకాశంగారి ప్రకటనతో మద్రాసురాష్ట్ర రాజకీయాలలో తీవ్రమైన తుపాను బయలుదేరింది. పత్రికలన్నీ యీపాలసీ రాష్ట్రాభ్యుదయానికి వ్యతిరేకమని నిరసించాయి.

"ఆంధ్రపత్రిక"

"ఈ నిర్ణయము అసాధారణమేగాక, పూర్తిగ అభివృద్ధి నిరోధకమైనదని చెప్పుటకు సందేహములేదు" అని 8వ తేదీ "ఆంధ్రపత్రిక" సంపాదకీయంలో వ్రాసింది. బట్టల మిల్లుల అభివృద్ధిని నిరోధించడంవల్ల గ్రామ పునరుద్ధరణ కొంతవరకైనా జరుగుననుటకూడ సందేహాస్పదమే అని వ్రాసింది.

"ఇప్పటికే ఈ పరిశ్రమ విషయమున మద్రాసురాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్రజిల్లాలు వెనుకబడియున్నవి. మద్రాసు ప్రభుత్వ నిర్ణయమువల్ల అవి యధాస్థితియందే యుండగలవు. యుద్ధానంతర నిర్మాణ విధానము క్రింద అనుమతింపబడిన వస్త్ర మిల్లులు ప్రాంతీయ సౌకర్య సదుపాయములబట్టి ఏర్పాటు చేయబడినవి. తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణ ఫలితముగా ఆప్రాంతములో ప్రత్తిపంట అధికమగునని, ఆకారణముగా వస్త్రం, నూలు ఉత్పత్తిచేయు మిల్లులస్థాపనకు అవకాశమెక్కువై పారిశ్రామికముగా నభివృద్ధి పొందునని ఆశించిరి. ఆ ఆశ నిరాశ అవునట్లున్నది."

"కేంద్ర ప్రభుత్వము, మిగిలిన రాష్ట్రములు పారిశ్రామికముగా దేశమును అభివృద్ధిమార్గమున నడిపించి, సామాన్య ప్రజాజీవిత ప్రమాణమును హెచ్చించుటకు ప్రయత్నించుచుండగా, మద్రాసు ప్రభుత్వము మాత్రము విశేష ఉపయోగములేని ప్రాతపద్ధతులమీదికి పరిణామవాంఛ దృష్టులను ప్రసరించుట విచిత్రము" అని "ఆంధ్ర పత్రిక" నిరసించింది. అంత గ్రామ స్వయంపోషకత్వమందు అభిమానమున్న, వనస్పతి ఫ్యాక్టరీలకు ఎందుకు అనుమతి యిచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హెచ్చరించింది.

"ఆంధ్రప్రభ"

"యంత్రయుగ ప్రవేశంతో భూమండలం సంపదలతో విరాజిల్లవలసింది; సుభిక్షంతో తులతూగవలసింది. శాంతి సౌఖ్యాలకు నిలయం కావలసింది.

"ఇందుకు భిన్నంగా నేడు జరుగుతుంటే అందుకు కారణం యంత్రంకాదు; దాన్ని సదుపయోగం చేసికొనలేకపోతున్న మానవుని మౌఢ్యమే.

"భూలోకాన్ని నందనవనంగా చేయవలసిన యంత్రం దాన్ని నరకకూపంగా చేస్తుంటే, ఈ విషపరిణామానికి మూలకందాలైన ఆర్థిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థలను మార్చుకొనడం [illegible]"

అని 8వ తేదీ "ఆంధ్రప్రభ" సంపాదకీయంలో వ్రాసింది. ప్రకాశంగారి పాలసీ రాష్ట్రంలోని పారిశ్రామికాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని నిరసించింది. గాంధీజీ సదభిప్రాయంకోసం రాష్ట్రభవితవ్యాన్ని మరచిపోవద్దని ప్రధానిని హెచ్చరించింది.

రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు

మద్రాసు రాష్ట్ర ట్రేడ్ యూనియను కాంగ్రెసు (ఆంధ్ర, తమిళ, కేరళ) వర్కింగ్ కమిటీ మద్రాసులో సమావేశమై ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా నిరసించింది. "దీనివల్ల రాష్ట్రంలో బట్టల కరువు మరింత ఎక్కువ అవుతుంది. కనుక దానిని వదలివేయమని" కోరుతూ తీర్మానించింది.

"మద్రాసు ప్రధాని అవలంబించే పద్ధతి వలన 6 లక్షలమంది చేనేత పారిశ్రామిక కుటుంబాల అన్నం పుట్టిపాలవుతుంది గనుక దాన్ని వెంటనే విడచిపెట్టి నూలుమిల్లులకు బట్టలమిల్లులకువిరివిగా ప్రోత్సాహమీయవలసిందని, ప్రభుత్వం లాభాలను కంట్రోలుచేసి కార్మికులకు కనీసజీతాలను గ్యారంటీ చేయా" లనీ కోరుతూ తీర్మానించింది.

రైతుల పత్తిపంట ఏమిగాను?

ఆంధ్రరాష్ట్ర రైతు సంఘ కార్యదర్శి నంబూరి ప్రసాదరావుగారు ప్రజలకు చౌకగా బట్టలు అందజేయాలంటేనూ, చేనేతవారికి నూలు సప్లయి చేయాలంటేనూ మిల్లుల స్థాపన అవసరమని నిరూపిస్తూ క్రిందివిధంగా ప్రకటించారు.

"రైతులదృష్ట్యా చూస్తే, నూలు, బట్టల మిల్లుల అవసరం ఆంధ్రదేశానికి యెంతో వుంది. రాయలసీమలో 10 లక్షల ఎకరాలకు పైగా భూమిలో పత్తిపండుతున్నది. కాని, ఆంధ్రదేశానికంతకూ 3 చిన్న బట్టల మిల్లులున్నవి. రాయలసీమలో ఒక్క మిల్లూలేదు. అందుచేత పత్తిని పండించే రైతులందరూ పత్తినమ్ముకొనుటకై జపాను, ఇంగ్లాండు, బొంబాయి మున్నగు ప్రాంతాలమీద ఆధారపడివుంటారు. ధరలుకూడ విదేశ మార్కెట్ల [illegible] ఇందువల్ల రాయలసీమ రైతులకెంతో నష్టం కల్గుతోంది. యుద్ధకాలంలో వీరి పత్తి అమ్ముడుగాక మూడేళ్లు నిల్వవుండిపోయింది. ప్రభుత్వం పొట్టిపింజ పత్తి కనీసధర రు 390 లుగా నిర్ణయించినా రు 130 లకు కూడా కొనేవారు లేకపోయారు. పత్తి గింజలుకూడ అమ్ముకోడానికి వీలులేకపోయింది. కాని యిదే సమయంలో మన రాష్ట్ర ప్రజలం బట్టలులేక యమయాతనలకు గురియైనాము. రాయలసీమలోనే నూలుమిల్లులు, బట్టలమిల్లులు వుంటే మనకు బట్టలకరువు ఉండేదికాదు. రైతులు పత్తి విడుదలకాక నష్టపోయేవారుకాదు.

"ఇద్దరు ప్రయోగాలతో కూర్చుంటే బట్టల కరువు తీరదు. కాబట్టి మద్రాసు మంత్రివర్గం తమ ప్రస్తుత పంథాను విడనాడి రాయలసీమ గుంటూరు, విశాఖ మున్నగు జిల్లాలలో బట్టల మిల్లులను స్థాపించాలి."

ఇతరుల ఖండన

ఆంధ్రవాణిజ్యమండలి, ప్రభుత్వపాలసీని విమర్శించుతూ తీర్మానించింది. రాష్ట్రపారిశ్రామికాభివృద్ధికీ, బట్టల పరిశ్రమకూ ఇది ఆత్మహత్యాకరమైన విధానమని నిరసించింది "ఆంధ్రప్రాంతంలో ఒకపెద్దమిల్లుకూడాలేదు. యుద్ధానంతర స్కీములో 8 లేక 10 మిల్లులకు అవకాశమివ్వబడింది. తుంగభద్ర ప్రాంతంలో బట్టలపరిశ్రమ పెంపొందించుతుందని ఆశించాము. ప్రకాశంగారి ప్రకటన పిడుగువలే వచ్చి ఆశలను విచ్ఛిన్నం చేసిం" దన్నారు.

దక్షిణఇండియా మిల్లుయజమానుల సంఘాధ్యక్షుడు రత్నసభాపతి మొదలియార్ ప్రభుత్వ పాలసీని ఆక్షేపించుతూ ఒక ప్రకటన చేశారు. మద్రాసురాష్ట్రంలో బట్టల పరిశ్రమ ఎలా వెనుకబడివుందో రుజువుచేశాడు.

బొంబాయి రాష్ట్రంలో 3 కోట్ల 40 లక్షల ప్రజలున్నారు. 60 లక్షల కదుర్లున్న బట్టల మిల్లులున్నాయి. మద్రాసు రాష్ట్రంలో మైసూరు-తిరువాన్కూరు, కొచిన్‌తోసహా 6 కోట్ల 80 లక్షల ప్రజలున్నారు. 20 లక్షల కదుర్లుమాత్రమే వున్నాయి. బొంబాయి రాష్ట్రంలో 1940 లో మొత్తం 340 కోట్ల గజాల గుడ్డ ఉత్పత్తి అయింది. మద్రాసులో 90 కోట్ల గజాల గుడ్డమాత్రమే వుత్పత్తి అయింది.

కాంగ్రెసు కమిటీలు

తమిళనాడు కాంగ్రెసు వర్కింగ్ కమిటీకూడ మంత్రివర్గ పాలసీని ఆక్షేపించుతూ తీర్మానించింది. అసెంబ్లీ పార్టీ సమావేశం జరిపి యీ పాలసీని మార్చాలనికూడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంత్రి కుమారస్వామి రాజాకూడా ఆక్షేపించాడు.

"ఊరందరిదొకదారి ఉలిపికట్టెదొకదారి" అంటారు పెద్దలు.

రాష్ట్రమంతా ప్రకాశంగారు తమ పాలసీని మార్చుకోవాలని ఆందోళన చేస్తూంటే, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ప్రకాశంగారిని బట్టల పరిశ్రమను అరికట్టినందుకు అభినందించింది. అలా చేయడంలో వీరు ఆంధ్ర ప్రజల క్షేమాన్ని ఏ మాత్రం గమనించలేదు. యంత్రయుగంలో ప్రకాశంగారు నిర్మించదలచుకున్న చేతి పరిశ్రమల స్వయం సంపూర్ణత అనే 'త్రిశంకు స్వర్గాన్ని' సమర్థించుతోంది.

ఆంధ్రుల కర్తవ్యం

బ్రిటిష్ దాసత్వంక్రింద ఆంధ్రప్రజల పాత ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైపోయింది. నైజాము నిరంకుశత్వంక్రింద మ్రగ్గుతున్న తెలంగాణా సోదరులస్థితికూడ యిలాగే తారుమారైపోయింది. నూతన జాతీయ వికాసానికి అవసరమైన పరిశ్రమాభివృద్ధి జరుగలేదు. అందుచే లక్షలకొలది ఆంధ్రప్రజలు పొట్టచేతబట్టుకొని రంగూన్ కలకత్తా, బొంబాయి మద్రాసు వగైరాచోట్లకు పోతున్నారు. 'కోమటీ'లని, 'కమాటీ'లని హీనంగా చూడబడుతున్నారు.

ఆంధ్ర కాంగ్రెసువాదులు ప్రజలతోకలసి ఆందోళనచేసి ప్రకాశంగారు తన పాలసీ మార్చుకొనేటట్లుచేయాలి. దానిని తమిళ-ఆంధ్ర కాంగ్రెసులమధ్య తగాదాగా చేయకూడదు. అందువలన నష్టపడేది ఆంధ్రప్రజలమనేది గ్రహించాలి.

ఆంధ్రదేశంలో పరిశ్రమలను నిర్మించి బట్టలు వగైరా జీవితావసర వస్తువులను తయారుచేయాలి. నిరుద్యోగ సమస్యను తొలగించాలి.

పెట్టుబడిదారీ విధానంలో వుండే అధిక లాభకాంతను కార్మికుల దోపిడీని తొలగించడానికి ప్రజా ప్రభుత్వం శాసనాలు చేయాలి. ముఖ్య పరిశ్రమలను ప్రభుత్వయాజమాన్యం క్రిందనే స్థాపించాలి. పెట్టుబడిదారుల లాభాలను కంట్రోలు చేయాలి. కార్మికులకు సుఖప్రదమైన జీవితానికి అవసరమైన కనీస జీతాలను గ్యారంటీ చేయాలి.

బ్రిటీషు దాసత్వాన్ని, నైజాం నిరంకుశత్వాన్ని కూలద్రోసి విశాలాంధ్ర భూమిలో ప్రజారాజ్యం స్థాపించడానికి కృషిచేయడం 3 కోట్ల ఆంధ్రప్రజల కర్తవ్యం. అపుడే తెలుగు గడ్డలోని సహజ సంపదనంతనూ వినియోగించుకునే పరిశ్రమలను నిర్మించగలుగుతాము. అపుడే ఆంధ్రప్రజలు ధనకనకవస్తువాహనాలతోను, పాడిపంటలతోను తులతూగుతారు.

లంకల దురాక్రమణకై చల్లపల్లి ఎస్టేట్ దివాన్ కుట్రలు

దోనేపూడి షాహుకార్లు రైతుల నాగళ్ళు ఎత్తుకుపోయారు

చల్లపల్లి, అక్టోబరు 10

పోతార్లంకకు చెందిన లాలావారి లంకలో కోటిపల్లిలంకలు అనే 50 ఎకరాల బండాన్ని కిష్కింధపాలెం రైతులు సాగుచేస్తున్నారు. బిల్లు వస్తోందనే భయంతో రైతుల స్వాధీనములో నున్న లంకను చల్లపల్లి దివాన్ గుంటూరుజిల్లాకు చెందిన దోనేపూడి షాహుకార్లు నిమ్మగడ్డ సోమశేఖరరావు, వెనిగళ్ళ రామకృష్ణయ్య వగైరాలకు అమ్మకంపెట్టారు. 8-10-46 తేదీన కిష్కింధపాలెం రైతులు తమ భూములను దున్నుకొంటుండగా దోనేపూడి షాహుకార్లు దివాన్ ప్రోత్సాహంతో 300 జనంతో దొమ్మీగావచ్చి రైతులను నెట్టివేసి 9 నాగళ్లు ఎత్తుకుపోయారు. ఈ విషయమై ప్రధానిమంత్రికీ, కృష్ణాజిల్లా కలెక్టరు, డి. యస్. పి గార్లకు టెలిగ్రాము లివ్వబడ్డాయి. 9-10-46 తేదీన పామర్రు సర్కిల్ యిన్‌స్పెక్టరు, చల్లపల్లి సబ్‌యిన్‌స్పెక్టరు రిజర్వు పోలీసులతో వచ్చేటప్పటికి మళ్ళీ దొమ్మీకి సిద్ధమైన దోనేపూడిజనం పరారయినారు. చోరీ అస్తి ఆరు నాగళ్ళు దొరికినవి. మూడు నాగళ్ళు ఇంకా దొరకలేదు. పోలీసులు దోనేపూడిలో మకాంచేసి విచారణ చేస్తున్నారు. ఈ విధంగా చల్లపల్లి దివాన్ దోనేపూడి గ్రామానికీ, లంకల రైతులకూ తగాదాలు పెట్టి నాటకమాడుతున్నాడు.

ఆహార సమస్యను పరిష్కరించడంలో

★

రాజెన్‌బాబు పాత పాలసీని విడనాడాలి

అమెరికన్ కోటీశ్వరుల కుట్రను బయటపెట్టాలి

దొంగమార్కెట్లను నిర్మూలించి, స్టాకులు సంపాదించాలి

ప్రేమసాగర్ గుప్త

ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యవాదు లవలంబిస్తూ వచ్చిన పాడువిధానంవల్ల, నలుమూలల కరవుకాటకాలు అలముకున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం అధికారానికి రాగానే, ఆహారసంక్షోభం ఒక పెనుభూతంలా ఎదుర్కొంది. నెహ్రూప్రభుత్వం అధికారం స్వీకరించిన రోజున, ఆయా ప్రాంతాలలోని (సంస్థానాలుకూడా కలుపుకొని) స్టాకుల వివరాలు చూస్తే, 6 వారాలుండా ఎక్కువ నిలవలేనట్లు స్పష్టం అయింది.

ఈ భీషణ సమస్యను పరిష్కరించడమే కొత్త ప్రభుత్వంయొక్క ప్రధాన లక్ష్యమని, నెహ్రూ తన ప్రారంభోపన్యాసంలో తెలియజేశారు.

ఆహారశాఖ సభ్యుడు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఈమధ్య ఒక ప్రసంగంలో "రానున్న రెండుమూడు నెలలు చాలా గడ్డురోజులు" అని తెలియజేశారు. అయితే, దీన్ని దాటడంకోసం ఆయన సూచించిన మార్గాలేమిటి? విదేశాల నుంచి దిగుమతులు ఇంకా ఎక్కువ రావాలి. దేశంలో అధికపంటలు పండించాలి. ఉన్నసరుకును న్యాయంగా పంచిపెట్టాలి—అని.

రాజేంద్రప్రసాద్ సూచించిన యీ కార్యక్రమం ఎంతవరకు వేవెల్-శ్రీవాస్తవ ప్రభుత్వపుపాలసీనుంచిభేదించుతుందో, ఎంతవరకు నిరంకుశాధికారుల పద్ధతులకు ఇది స్వస్తిఅని ప్రజల్లో విశ్వాసం కలుగుతుందో—చూదాం.

ఆహారపదార్థాల దిగుమతులు

మొదట విదేశాలనుంచివచ్చే దిగుమతులవిషయం తీసుకుందాం. ఇంతవరకు, మనం కోరిన 40 లక్షల టన్నుల దిగుమతులలో 12½ లక్షలు మాత్రమే వచ్చినట్లు రాజేంద్రప్రసాద్ వెల్లడిచేశారు. ఇందుకు ఆయనచెప్పిన కారణం ఏమిటి? ఈవిషయంలో మనం "అనేక ఆటంకాలకు గురిఅయాం; ....అయితే ప్రపంచమందలి దేశాలన్నీ ఆహార సంక్షోభానికి గురిఅవుతూండడం వల్ల, ఇది అనివార్యం" అన్నారు.

కాని, యిదిసరికాదు. నిరంకుశాధికారులచే నడుపబడుతూన్న కార్యాలయంలోని లెక్కలపైనేరాజేంద్రప్రసాద్ ఆధారపడుతున్నారు. బెంగాల్లో లక్షలాది జనసామాన్యం కరువురాక్షసికి బలికావడం ఈ ఉద్యోగులుచూపుతూ వచ్చిన తప్పుడు లెక్కలవల్లనే.

భారతదేశం తిండిలేక బాధపడ్డం అనివార్యం కానేకాదు. అమెరికా తాను చేసిన వాగ్దానాలను భంగపరచడం అనివార్యం కాదు.

అమెరికా ప్రభుత్వం అదనపు ధాన్యంతో పశువుల్ని మేపుతోంది

అమెరికాలో యీ రోజున, 1140 లక్షల టన్నుల ఆహారపదార్థాలను పశువులకు పెడుతున్నారు. ఇందులో గోధుమలు 90 లక్షల టన్నులు. యుద్ధానికి పూర్వంకన్న యీ నాడు 325 లక్షల టన్నులు ఎక్కువగా అమెరికన్ పశువులకు పెడుతున్నారంటే, అమెరికాలో ఆహార పదార్థాల కొరత ఉందని ఎవరన గలరు?

సంవత్సరం	లక్షల టన్నులు
యుద్ధానికిపూర్వం	45
1943–44	180
1944–45	150
1945–46	105

ఈ విధంగా అమెరికాలో, యుద్ధానికి పూర్వంకంటె ఎక్కువ ఆహార ధాన్యాలు పశువులకు పెడుతున్నారు. 1945–46 సంవత్సరాల్లో (అనగా ఈయేడు) ప్రపంచంలోని తరుగుదేశాలన్నింటికీ 80 లక్షల టన్నులు ఉంటే సరిపోతుంది. అమెరికాలో యీనాడు పశువులకు ఆహారంగా ఉపయోగిస్తున్న 105 లక్షల టన్నులలో, 80 లక్షల టన్నులు ఇతరదేశాలకు పంపితే, లక్షలాది మానవుల్ని కరువుకు గురికాకుండా కాపాడవచ్చు. కాబట్టి, "అన్నిదేశాలు ఆహారసంక్షోభానికిగురిఅవుతున్నా"యని చెప్పడం సరికాదు.

అర్జంటైనాలో గోధుమలు వంటచెరుకుగా ఉపయోగపడుతున్నాయి

ఇలాగే, అదనపుధాన్యాలు పండే అర్జంటైనా (దక్షిణ అమెరికా) ఇప్పటికీ గోధుమలను వంటచెరుకుగా ఉపయోగిస్తోంది. గత 4 సంవత్సరాలలో 20 లక్షల టన్నుల గోధుమలు, మొక్కజొన్నలు ఈ విధంగా దగ్ధంచేశారు. అర్జెంటైనాకు యుద్ధానికి పూర్వంకంటె ఎక్కువగా 5 రెట్లు సొమ్ము యిస్తామని ఇండియా ప్రభుత్వం వాగ్దానంచేసినా, ఆప్రభుత్వంఒడంబడికచేసుకునేటందుకు సిద్ధంగాలేదు।

ఇండొనీషియా ప్రభుత్వం 7 లక్షల టన్నుల ధాన్యం మన దేశానికి పంపడానికి సిద్ధంగాఉంది, కాని, లోతట్టు ప్రదేశాలనుంచి ధాన్యాన్ని రేవుపట్టణాలకుచేర్చే ట్రక్కులను బ్రిటిష్ ప్రభుత్వం పంపడంలేదు ("త్వరలో" 200 ట్రక్కులు సప్లై అవుతాయనీ, ప్రతినెలా 1½ లక్షల టన్నుల ధాన్యం ఇండియాకు వస్తాయనీ, మొన్ననే ఇండియా ప్రభుత్వ ప్రతినిధి తెలియజేశాడు. కాని, ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చెప్పలేము. —ప్ర. శ. సం.)

అమెరికాలో, అభివృద్ధి నిరోధకముతా హూవర్ నాయకత్వంక్రింద, తమ స్వాధీనంలో ఉన్న అదనపుస్టాకుతో, తమ కనుకూలంగాఉండే ప్రభుత్వాలకు సహాయంచేస్తుంది; సామ్రాజ్య వ్యతిరేక దేశాలకు మొండిచేయి చూపిస్తోంది. ఉదాహరణకు, జపానుకు, గ్రీసుకు, విరివిగా ధాన్యం పంపుతోంది. యుగోస్లావియా, బల్గేరియా మొదలైన ప్రజా ప్రభుత్వాలకు పంపనిరాకరిస్తోంది.

మన దేశం అవలంభించవలసిన పాలసీ

కాబట్టి, అమెరికన్ కోటీశ్వరులు తమ స్వార్థంకోసం ప్రపంచాన్ని మాడ్చడానికికూడా వెనుదీయని పంథానుచూస్తు కూడా, వారివిషయంలో నోరుమెదపకుండా "అయ్యో అన్ని దేశాలూ ఆహారసంక్షోభానికి గురిఅవుతున్నాయి" అంటూ కూర్చోవడమా?

లేక, ప్రపంచంఎదుట ఈసామ్రాజ్యవాద ప్రభుత్వాల పాలసీని బూర్పారబట్టడమా?

ఈరెండే మనఎదుటనున్న మార్గాలు. మొదటిమార్గమే రాజేంద్రప్రసాద్ అవలంబిస్తున్నట్లు, ఆయన ఉపన్యాసం ద్వారా వెల్లడవుతున్నది. వేవెల్-శ్రీవాస్తవముతా అవలంబించిన విధానాన్ని ఆయన ధైర్యంతో ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్లఅమెరికన్ కోటీశ్వరులు ఇంకా విర్రవీగుస్తారేగాని, ఎంతమాత్రం దిగిరారు.

రేషన్లలో కోత

"ప్రధానంగా మనకాళ్ళమీద మనం ఆధారపడవలసి వుంది" అని రాజేంద్రబాబు చెప్పారు. ఇది సరియైన సూచనే. కాని, ఎవిధంగా?

ఫిబ్రవరి 16వ తేదీని వైస్రాయి రేషన్లను తగ్గించడంద్వారా — అని సూచించాడు. దేశంలో దొంగమార్కెట్లను నిర్మూలించలేక, అధిక లాభపరుల్ని సంతృప్తి పరచాలనే ధోరణితో పాలించే నిరంకుశాధికారవర్గం రేషన్ల కోతద్వారానే ఆహార సంక్షోభాన్ని పరిష్కరించ పూనుకోడంలో ఆశ్చర్యంలేదు కాని, నెహ్రూ ప్రభుత్వంలో సభ్యుడుగా ఉన్న రాజేన్‌బాబుకూడా "ఇంకా రేషన్లను తగ్గించవలసి వస్తుంది, అందుకు సిద్ధంగా ఉండండి!" అని హెచ్చరించారు. నెహ్రూ క్రిందటి సంవత్సరం విడుదల అయి వచ్చిన వెంటనే దొంగమార్కెటుచేసే వారిని తుపాకితో కాల్చి చంపాలని సూచించాడు. కాని, రాజేంద్రప్రసాదు తన ఉపన్యాసంలో దొంగమార్కెట్టుదార్ల విషయం ఎత్తుకోనేలేదు. నిత్యం జలగలవలె ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిజేసే యీ దుర్మార్గులు, రాజేంద్రబాబు కంటికి ఆనలేదు! ధాన్యం ఉత్పత్తిదార్లు, వర్తకులు తమవద్దనున్న నిల్వస్టాకును స్వాధీనం చేయవలసిందని హెచ్చరించడంతో ఆయన సంతృప్తి పడ్డారు.

ప్రొక్యూర్‌మెంటు పూర్తిగా విఫలమయింది

కాని, నేడు వివిధ రాష్ట్రాలలో కనబడే దృశ్యం ఏమిటి? మంత్రివర్గాలు అవలంబించే ప్రొక్యూర్‌మెంటు విధానం పూర్తిగా విఫలమైంది. ఈయేడు కూడా, ధాన్యం ఈ నరరూప రాక్షసులైన దొంగమార్కెటు దారుల చేతుల్లోకి పోయింది. బెంగాల్‌లో, అమ్మకానికి సిద్ధంగాఉన్న ధాన్యంలో పదవవంతు మాత్రమే ప్రభుత్వం ప్రొక్యూర్ చేయగలిగింది. 7 లక్షల టన్నులు అదనంగాపండిన పంజాబులో కాంగ్రెసు కొయలిషన్ మంత్రివర్గం ఒక్క గింజనుకూడా ప్రొక్యూర్ చేయలేదు. పెద్దపెద్ద షాహుకార్లు పంటనంతా కొనివేశారు. బీహార్‌లో కాంగ్రెసు మంత్రివర్గం 3 లక్షల మణుగులు మాత్రమే ధాన్యం ప్రొక్యూర్ చేయగలిగింది. (జూన్ 20వ తేదీవరకు) తిరువాన్కూరులో 8వ వంతు పంట మాత్రమే ప్రొక్యూర్‌మెంటు జరిగింది. యు. పి. లో కాంగ్రెసు మంత్రివర్గం ప్రొక్యూర్ చేయవలచిన ధాన్యంలో 100కి 64 వంతులు మాత్రమే లభించాయి.

ఈ విధంగా, దేశంలో పండిన ఆహారపదార్థాలన్నీ దొంగమార్కెటుకు పోయాయి. పేదరైతులు, జనసామాన్యము ఆకలిబాధకు గురిఅవుతున్నారు.

నిల్వ వ్యాపారస్తుల్ని స్తంభింపజేయాలి

ఇదీ, నేటి యదార్థపరిస్థితి. దీన్ని గుర్తించకపోవడం, రేషన్ల కోతమీదే దృష్టిని కేంద్రీకరించడం, సామ్రాజ్యవాదులు అవలంబించిన విధానాన్ని విడిచిపెట్టకపోతే, మహోపద్రవం తప్పదు. నిల్వ వ్యాపారస్తులదే పైచేయి అవుతుంది. ప్రజా సామాన్యము యమయాతనలు పడవలసి వస్తుంది."

"ఉన్న ధాన్యాన్ని అందరికీన్యాయంగా పంచిపెట్టాలి," అనే సూత్రం నిజంగా అమల్లోకి రావాలంటే, నిల్వ వ్యాపారస్తుల్ని స్తంభింపజేయాలి. ప్రజా ప్రతినిధులకు స్టాకులమీదఅధికారంయివ్వాలి.

ఆహార పరిస్థితినిగూర్చి పూర్తి లోగట్టా సంపాదించడానికి, బహుశా, రాజేంద్ర ప్రసాదుకు వ్యవధిలేదు. వైస్రాయి కార్యాలయంలో తయారైన తప్పుడు లెక్కలపైన, బూటకపు సిద్ధాంతాలపైన ఆయన ఆధారపడకూడదు. వేవెల్ శ్రీవాస్తవముతా మొదటినుంచీ అవలంబిస్తూ వచ్చిన పాడువిధానాన్ని తాత్కాలిక ప్రభుత్వం యికవిడిచిపెట్టవలసిందని ప్రజలు ఎలుగెత్తి హెచ్చరించవలసిన సమయం వచ్చింది.

—'పీపుల్స్ ఏజ్' నుంచి

బీహార్ రైతాంగం నిద్రమేల్కొంది!

4000 యకరాల భూమిని తిరిగి లాక్కున్నారు!

ఇంద్రదీప్ సిన్హా

బీహార్ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలభూమిని జమీందారులు రైతుల నుంచి దౌర్జన్యంగా అపహరించారు. మాంఘీర్, గయా, షాహాబాద్ జిల్లాల్లో జమీందారుల దౌర్జన్యం మరీ దారుణంగా కొనసాగుతూ వచ్చింది. రైతులు కౌలుకో, పాలుకో, పొలంతీసుకొని, చాలీచాలని తిండితో కృశించిపోతూన్నారు.

కాని నేడు రైతులు మేల్కొన్నారు. తమ హక్కుల్ని కాపాడుకోడానికి నడుం బిగించారు. అక్రమంగా జమీందారు లాక్రమించుకున్న 4 వేల యకరాల భూముల్ని 3 నెలల్లో తిరిగి స్వాధీనపరుచుకున్నారు. ఎర్రజెండాక్రింద నేడు బీహార్ రైతులు సాగిస్తూఉన్న వీరోచిత పోరాటాలు అఖిల భారత రైతాంగానికి మార్గదర్శకంగా ఉన్నాయి.

దర్భాంగ మహారాజా సి. వి. యన్. సింగ్ నాయకత్వాన జమీందారులందరూ ఏకమై రైతు ఉద్యమాన్ని అణచివేయాలని నానాపాట్లు పడుతున్నారు. తమ దోపిడీ విధానాన్ని ఇకముందుకూడా యథారీతిగా కొనసాగించుకోవాలని కలలుగంటున్నారు. జమీందారీ విధానం రద్దుచేయగూడదని ప్రచారం చేస్తున్నారు. కాని జమీందారుల కుట్రల్ని రైతులోకం గ్రహించింది. జమీందారీ విధానాన్ని వెంటనే రద్దుచేయాలని రైతుసంఘం తీవ్రంగా ఆందోళనచేస్తూఉంది. జమీందారుల దురంతాల్ని ధైర్యంగా ఎదుర్కొంటూంది.

మాంఘీరుజిల్లా ముందంజ వేసింది

బీహార్ రైతుపోరాటాల్లో దక్షిణమాంఘీర్ జిల్లా అన్నిటికంటె ముందడుగు వేసింది. (ఈ నియోజకవర్గాన్నుంచే బీహార్ ప్రధాన మంత్రి శ్రీ కృష్ణసిన్హా ఎన్నుకోబడ్డాడు.) మహీరాల్, జంగల్‌బీఘా, దియూరా అనే మూడు గ్రామాల రైతులు జమీందారులు ఆక్రమించుకున్న భూమిని (150 బీఘాలు) తిరిగి స్వాధీన పరచుకున్నారు.

కాంగ్రెసు ప్రధానమంత్రి శ్రీ కృష్ణసిన్హాకు ఇది గిట్టలేదు. భూస్వాములు స్వంతంగా దున్ని సాగుచేసే భూమిని భూస్వాములకే స్వాధీనం చేయాలని ఉత్తరువులు పంపించాడు. భూస్వాములు వెంటనే దొంగదస్తావేజులు సృష్టించి తామే స్వయంగా పొలందున్ని సేద్యంచేస్తూ ఉన్నట్లు రుజువుచేసి 65 బీఘాల భూమిని వశపరచుకున్నారు.

యేనుగు నెక్కివచ్చిన మేనేజరు గతి

రామధారీ, ప్రకాశ్ ఆనందపురి అనే కమ్యూనిస్టుల నాయకత్వాన బరూనా అనే గ్రామంలో రైతులు జమీందారుల్ని ధైర్యంగా ఎదిరించి తమ భూముల్ని వశపరచుకున్నారు. రైతుల ధైర్యసాహసాలను చూచి జమీందారు ఉగ్రుడైపొయ్యాడు. రైతులమీద దండయాత్ర చేయడానికి కొందరు రౌడీల్ని తయారుచేశాడు. గ్రామకరణం నాయకత్వాన రౌడీలు రంకెలువేసుకుంటూ పొలందగ్గిరకు వెళ్ళారు. రైతులుకూడా ఇందుకు సిద్ధంగానే ఉన్నారు. రైతులు ఒక్కపెట్టుగా కదలి ముందుకు నడిచేటప్పటికి, రౌడీలగుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. వీక్కలించూపి పగుయబుచ్చుకున్నారు. కరణం మేనాయెక్కి దారిబట్టాడు.

రైతులు పొలందున్ని విత్తనాలువేశారు. ఈ విషయాన్ని గురించి దర్యాప్తు చేయడానికి మరునాడు జమీందారు మేనేజరు ఏనుగు నెక్కి రాజఠీవితో బయలుదేరి పొలందగ్గిరకు వచ్చాడు.

చేతుల్లో ఎర్రజెండాలు ధరించి బారులు తీర్చి పొలంచుట్టూ నుంచొనిఉన్న రైతుల్ని చూచేటప్పటికి మేనేజరుకు కాళ్ళుచేతులు చల్లబడ్డాయి. ఏనుగును వెనక్కితిప్పి, బ్రతుకు జీవుడాఅని ఇంట్లోపడ్డాడు.

స్త్రీలు రౌడీలను తరిమివేశారు

ఖరైలీ అనే గ్రామ జమీందారు మరో పన్నాగం పన్నాడు. తన మువారంలో మేవ తయారుచేస్తూ ఉన్న రౌడీల్లో ఒకతన్ని రహస్యంగా దాచాడు. రైతులే అతనివి మాయంచేశారని పోలీసు స్టేషనుకు రిపోర్టు పంపించాడు. జమీందారుల చెప్పుచేతల్లో మెలగే పోలీసులు ఎటువంటి విచారణ చేయకుండానే, జమీందారు రిపోర్టుమీద ఆధారపడి, రైతుల్లో ముఖ్యలయిన వారినందరిని అరెస్టు చేశారు.

ముఖ్యులయిన రైతులందరు జైల్లో ఉండడం వల్ల ఇదేమంచి అవకాశంఅని జమిందారు తనరౌడీల్ని రైతుల భూములు ఆక్రమించుకోడానికి పంపించాడు. కానిపాపం జమీందారులకు రైతు సంఘం యొక్క అమోఘశక్తి ఎలా అవగతం అవుతుంది? రైతు వీరులు జైల్లో ఉన్నారని రైతుల్లో నిరుత్సాహం కలుగుతుందా? రైతునారీమణులుకూడా నడుంబిగించి, వీరోచిత వేషాలుధరించి రౌడీలనుతరిమివేశారు.

"ఈభూమిమాది. మేమే దున్నుకుంటాం మేమే అనుభవిస్తాం" అనిరైతులు గంభీర నినాదాలిచ్చుకుంటూ, పొలందున్ని విత్తనాలు చల్లారు.

జమీందారుల ఘాతుకచర్యలు

గయాజిల్లాలో జమీందారులు హృదయవిదారకమైన ఘాతుకచర్యలు చేశారు.

బీహార్ రాష్ట్రంలో ప్రముఖ కాంగ్రెసు పత్రిక అయిన 'రాష్ట్రవాణి' ఈ విధంగా ఒకవార్త ప్రకటించింది.

"మైత్రా గ్రామంలో జమీందారు తయారు చేసిన సాయుధరౌడీలు రైతుల్ని దారుణంగా కొట్టి హింసించారు."

"అమవన్ అనే గ్రామంలో జమీందారీ రౌడీలు 25 మంది రైతుల్ని కొట్టి గాయపరిచారు. ఒకరైతును ఘోరంగా హత్యచేశారు."

"కుర్విహార్ అనే గ్రామంలో త్రికేశ్వర్ సింగ్ అనే రైతునాయకుణ్ణి రౌడీలు జమీందారీ కచ్చేరీముందు ఖూనీ చేశారు."

రైతుస్త్రీల ఎర్రసేన

బీహార్‌లో ఇంతవరకు జరిగిన రైతు పోరాటాల్లో 'సింధారీ' గ్రామరైతుల పోరాటం కాంగ్రెస్ కిసాన్ నాయకులైన యదునందన్ శర్మగారి అధ్వర్యంక్రింద జరిగింది.

గ్రామంలో ఉన్న స్త్రీలందరు ఎర్రసేన (రెడ్ వాలంటీర్ కోర్)గా ఏర్పడ్డారు. ఎర్రచొక్కాలు, ఎర్ర బాడ్జీలు ధరించారు. మిలిటరీ కవాతు నేర్చుకున్నారు, పరంపరాగతంగావస్తూవున్నపర్దా (ఘోషా)ను విడిచి, తమ భర్తలతో చేయిచేయికలిపి, అగ్రశ్రేణిలో నుంచున్నారు.

జమీందారుని ఎదిరించి, ఓడించి, రైతులు తమ భూమిని గుంజుకున్నారు.

నాయకుని ఊగిసలాట

ఈ రైతుపోరాటాల్లో కాంగ్రెసువాదులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. యదునందనశర్మ 'సింధారీ' పోరాటానికిస్వయంగా నాయకత్వం వహించాడు కాని కాంగ్రెసు నాయకులు తనమీద డిసిప్లినరీచర్య తీసుకుంటారేమో అని, శర్మజీ మొదటినుంచి వెనుక ముందాడుతున్నాడు. "ఈపోరాటం అంతా మీవే తెచ్చిపెట్టా"వని రాష్ట్రకాంగ్రెసు కమిటీ మందలించేటప్పటికి, యదునందన శర్మ ఈపోరాటంతో నాకేమీసంబంధంలేదని మెల్లగా జారుకున్నాడు.

ఇదేవిధంగా స్వామీ సహజానంద సరస్వతి కూడా, పోరాటం అత్యున్నత స్థాయికి చేరుకున్న సమయంలో డెప్యూటీ కమీషనర్‌ను వచ్చి జోక్యం కలిగించుకోవలసిందిగా మహజరు పంపించాడు. అందుకు ఆ కమిషనర్ అంగీకరించాడు. అంతటితో పోరాటం ఆగిపోయింది.

ఆ డిప్యూటీ కమీషనర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? జమీందారు కనుకూలంగా తీర్పుచెప్పాడు. ఈలా ఊగిసలాడే నాయకుల్ని, ఉద్యోగస్థుల్ని నమ్మకోవడంవల్ల వచ్చే ఫలితమేమిటో రైతులు స్వయంగా కండ్లారా చూశారు. తమ సంఘశక్తే తమకాధారమని గ్రహించారు. మరో పోరాటానికి సన్నద్ధమవుతున్నారు.

రైతుల సంఘశక్తికి ఓటమి అంటూలేదు. జమీందారీ విధానం రద్దు అయిందాకా రైతులకు విశ్రాంతిలేదు. విజయం రైతులదే. దున్నేవారికే పొలం. రైతుల కష్టార్జితాన్ని దోచుకుతినే పరాన్న భుక్కులకు, జమీందారులకు, నేటి సమాజంలో స్థానం లేదు. అఖిలభారత రైతాంగానికి బీహార్ రైతులు నేర్పుతూ ఉన్న పాఠమిదే.

—"పీపుల్స్ ఏజ్" నుంచి

మనదేశాన్ని బ్రిటిష్ సేనలతో బంధించేందుకు కుట్ర

బ్రిటిష్ ప్రణాళిక బండారం బయటపడింది

తాత్కాలిక ప్రభుత్వసభ్యుడు సర్దారు బలదేవసింగ్, యుద్ధశాఖసభ్యుడుగా అధికారం స్వీకరించాడు. కొద్దిరోజులలోనే ఆయన తాను చేయబోయేదేమిటో చెబురాదనే అనుకోవచ్చు.

భారతీయ సర్వసేనాని, ఆకిన్‌లెక్ ఒక భారతీయుని చేతిక్రింద, తాను పనిచేయడానికి ఆతురత పడుతూన్నట్లు చేబుతూనే, బలదేవసింగు మాటాడేలోపుగా సొంత నిర్ణయాలు కొన్ని చేసేశాడు.

గతమాసంలో ఢిల్లీలో ఆయన ఇచ్చిన ఉపన్యాసంలోని విషయాలే నేడు అమలులో పెట్టబడుతున్నాయి.

బ్రిటిష్ సామ్రాజ్యంలో ఇండియా ఒక భాగమట

"బ్రిటిష్ సామ్రాజ్యంలో, భారతదేశం స్వతంత్రాధికారాలతో ఒకభాగంగా వుంటుంది గనుక, నేను భారతదేశ సైన్యాలవిషయమై ఒక కార్యక్రమం ఇవ్వదలచుకున్నాను. భారతదేశం గనక బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగావుండకుంటే, మనకు సవడని, అనుకోని, సమస్యలెన్నో వచ్చిపడతాయి. సరియైనకార్యక్రమం వేసుకోడం అసంభవమైపోతుంది." అని ఆకిన్‌లెక్ అన్నాడు.

ఈనాడు బ్రిటిష్‌వారు అవలంబిస్తూన్న విధానం ఈమాటలలో స్పష్టంగా తెలుస్తోంది. మనకు ఇష్టం అయితే సామ్రాజ్యంలోంచి విడిపోవచ్చునని బ్రిటిష్ ప్రధాని అట్లీ, మంత్రివర్గరాయబారులు తెగ దబ్బాకొట్టారు. ఆ మాటలకు ఎంత విలువ యివ్వాలో, భారత సర్వసేనాని మాటలతో తేలిపోతోంది.

ఆకిన్‌లెక్ తన కార్యక్రమాన్ని బహూహుందాగా బయటపెట్టాడు. కాని, ఆయన చెప్పిన మాటలలోని అసలు అర్థం ఇది;

అసలు అర్థం

"భారతదేశ సైన్యాల్ని బలహీనపరచి, భారతదేశం సామ్రాజ్యంనుంచి విడిపోకుండేటట్లు, బ్రిటిష్ సేనలు దండిగా భారతదేశంలో వుండేలా చేస్తాము."

ఆకిన్‌లెక్ ఎత్తులు బలదేవసింగ్ సాగనిస్తాడా? భారతదేశాన్ని సామ్రాజ్య భాగంగా వుండేటట్లు మన తాత్కాలిక ప్రభుత్వంపై కార్యక్రమమే వేస్తుందా?

భారతదేశం విడిచి వెళ్ళండి!

"భారత ప్రభుత్వం దేశంలో బ్రిటిష్ సేనలు వుండాలంటే, వుంటాయి" అన్నాడు సర్వసేనాధిపతి. అలా వుంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరిస్తే నేనన్ని, అయన ఒక హంసపాదు పెడుతున్నాడు. భారతదేశం విషయంలో సామ్రాజ్యవాదుల ఆశలు, అభిప్రాయాలు ఎలాంటివో ఎరగని దద్దమ్మలమని ఆయన అభిప్రాయం కాబోలు!

ఈవిషయంలో బలదేవసింగ్ ఏమంటారు? ఆకిన్‌లెక్ కార్యక్రమం ప్రకారం బ్రిటిష్

(మిగతా 11వ పేజీలో)

చిన్న కథ

'నువు కమ్యూనిస్టువా?'

కొడవటిగంటి కుటుంబరావు

ఏమిటో తెగ పేలేస్తున్నాడు. ఒకరిద్దరు నోళ్లు తెరుచుకు వింటున్నారు. ట్రాములో కొ.. దూరంగా కూచున్నవాళ్లు కూడా వా.. ఆసక్తితో చూస్తున్నారు. కొందరు గుసగుసలాడుకుంటూ, నవ్వుకుంటూ, మధ్యమధ్య మనవాడికేసి చూస్తున్నారు. ఇటువంటి తెలుగువాళ్లున్నప్పుడు పట్నంలో అరవలకు ఉత్తరాదివాళ్ళకూ అలుసు కాకేమవుతుంది?

నేను మొదట్లో వీడిగొడవ పట్టించుకోనేలేదు. కాని సైదాపేటా, పాకీవాళ్ళూ అనే మాటలు వినపడేటప్పటికి శ్రద్ధగావినసాగాను. ఈ దిక్కుమాలిన పాకీసమ్మెను గురించి ఇంత ఆసక్తితో మాట్లాడేవాళ్లుంటారని నేననుకోనేలేదు. నామటుకు నేనా సమ్మె గురించి పత్రికల్లోపడ్డ చెత్తేమీ చూడనేలేదు. ఏమిటో! అరాజకం హెచ్చిపోయింది. కూలివెధవలకి కొమ్ములొచ్చినై.

నన్నడిగితే మన ఆంధ్రుడు ప్రధాని అయిపోయినాడే అనే కక్షతో, అరవపాకీవాళ్ళు ఈ సమ్మె లేవదీస్తే దీనికి మన ఆంధ్రులే బలం ఇస్తున్నారు. ఈ సంగతి ఏ పత్రికల్లోను చదవకుండానే నాకు తెలుసు. నాకు చాలా విషయాలు ఎక్కడా చదవకుండానే తెలుస్తూ ఉంటాయిలెండి.

కాని ఇప్పుడీ పెద్దమనిషి కమ్యూనిస్టులు కూడా ఆశలేని అబద్ధాలు అంతమందిలోనూ బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆగస్టు 20న ఉదయం పదింటికి లారీలో పాకీవాళ్ళ గూడానికి పోలీసు లొచ్చారట. ఒక పోలీసువాడు లక్ష్మి అనే దాని ఇంట్లో ప్రవేశించి లక్ష్మిని బూటుకాలితో తన్నబోతే ఆ దెబ్బ దాని తల్లికి తగిలిందట. ముసల్ది కాస్తా చచ్చిందట. ఆ గూడెంలో నూటయాభైమంది పాకీవాళ్ళున్నారట పోలీసులు వాళ్ళ గుడిసెల్లోకి లాఠీలతో దూరబడి అడ్డమైన వాళ్ళందర్నీ కొట్టారుట. కొండి అనేది తన పిల్లలకు తిండిపెడుతుంటే జుట్టుపట్టుకుని బయటికిలాగి కొట్టారుట. పదమూడేళ్ళ గుడ్డికుర్రాణ్ణి చెయ్యి విరగ్గొట్టారుట. చెంచమ్మ అనే ఆడదాన్ని గర్భిణిని లాఠీతో రొమ్ముమీదా, మెడమీదా కొట్టారుట ఆ తరవాత దానికి గర్భస్రావం కూడా అయిందిట. ఇద్దరు అంకమ్మలను కొట్టారుట. వాళ్ళు ఆసుపత్రిలో చేరారుట. గంటన్నరసేపు ఈ విధంగా వేటాడి పోలీసులు ఇరవైఇద్దర్ని పట్టుకెళ్ళి వారం వారం శిక్ష వేయించారుట. వాళ్ళ తరపున ప్లీడర్లను మాట్లాడనివ్వలేదుట. జైళ్ళలో పెట్టినవాళ్ళకి చికిత్స చేయించలేదుట. దీన్ని గురించి విచారణ చేయించమంటే మన మంత్రులు చేయించమన్నారుట.

ఎవడు నమ్ముతాడీ పుక్కిటి పురాణాలన్నీ? మన కాంగ్రెస్‌మంత్రుల హయాములో, ఇటువంటివి జరుగుతాయా? ఈ సత్యసంధుడు సైదాపేటవెళ్ళి ఇవన్నీ చూశాడు కాబోలు.

"రెండేళ్ళపై చిల్లరగా పాకీవాళ్ళు జీతాలు చాలవో అని ఆలంబటి చేస్తూంటే దొంగ కబుర్లు చెప్పారు. సమ్మె చేస్తామంటేనవ్వారు. చెయ్యబోతున్నారనేసరికి మనిషికి 2 రూపాయలిస్తామన్నారు. అంతకంటే డబ్బు ఇవ్వడానికి లేదన్నారు ఆఖరికి ఐదు రూపాయలిస్తాం రాజీపడమన్నారు. సమ్మె భగ్నం చెయ్యటానికి ఇన్ని మరంతాలూచేసి ఆఖరుకు తొమ్మిదేసి రూపాయలు చొప్పున పాకీవాళ్ళ కూలీ పెంచటానికి ఒప్పుకున్నారంటే ఏమనాలి?" అని అడిగాడు మనవాడు.

ఇంతాచేసి పాకీసమ్మె అయిపోయిందీ? దొంగలుపడ్డ ఆరునెల్లకన్నట్టు ఇప్పుడు మనవాడు ఇదంతా పేలుతున్నాడంటే దీని అంతరార్థం నాకర్థమయింది. వీడు కేవలమూ ఏంచేస్తున్నదీ తెలీకుండా మాతృద్రోహంచేసే జడుడుకాడు. పొరుగింటి పుల్లకూర కోసం మొహంవాచినమొద్దూకాడు.

"అవునుగాని నువుకమ్యూనిస్టువా" అని మనవాణ్ణిగా వాడు నావంక నిదానంగా చూచి, "కానుగాని నువు పాకీవాడివా?" అని అడిగాడంటోయ్!

'ధర్తీ కే లాల్'

ప్రజా నాట్యమండలి ఫిలిం పారిస్‌లో ప్రదర్శింపబడుతుంది

బొంబాయి, అక్టోబరు 8

1943వ సంవత్సరంలోవచ్చిన భయంకరమైన బెంగాలు కరువునుగూర్చి "ఇండియన్ పీపుల్స్‌థియేటరు" వారు (భారతప్రజా నాట్యమండలి) ఒక ఫిలిం తీశారు. దాని పేరు "ధర్తీకే లాల్" (భూదేవి పిల్లలు). దాన్ని ఈమధ్యనే పారిస్‌కు పంపారు. కొద్దిరోజుల్లో పారిసులో మిత్రరాజ్యసమితియొక్క వైజ్ఞానిక సంస్థ సమావేశం కాబోతుంది. ఆ సందర్భంలో ప్రపంచమందలి ఉత్తమ చిత్రాలలో కొన్నిటిని ప్రదర్శిస్తారు. "ధర్తీకేలాల్" కూడా ప్రదర్శింపబడుతుంది.

చెల్లు చీటీ లందుకోవయ్యా

ముక్కామల నాగభూషణం

ఓ చేవదరిగిన జమీందారా! చెల్లుచీటీ లందుకోవయ్యా
పచ్చపచ్చని పంటపొలములు — పశులపాలొనరించినారల
పంచజేసిన వంచకుడవీవూ — ఓ పరప్రభుత్వపు ప్రథమతొత్తా!
ప్రజలు విన్నిక వదలబోరయ్యా! ॥ఓ॥

కటికినెత్తురు పీల్చివేసి — కర్షకుల నాశనముజేసి
కరువునే సృష్టియించినావయ్యా — ఓ కోడివందెఖ్ఖ మోజుకాడా!
కామకొమ్మిక కర్షకుల వాటి ॥ఓ॥

అడవులను, బంజర్లు, చెరువుల — నన్నిటిని కాజేసినాడవు
పాడుజేశావ్ పల్లెలన్నిటినీ — ఓ గిండి గుర్రపువందెకాడా!
పండినవి నీ పాపఫలమంతా ॥ఓ॥

పరప్రభుత్వముపైన కత్తిని — పట్టి ప్రజ యుశిపించుచుండగ
ప్రజల గానిబిజేసినావయ్యా — ఓ సాటిలేని దేశద్రోహి భరతదేశ విభీషణాయా
ప్రజల తీర్పుకు సిద్ధపడవయ్యా ॥ఓ॥

నీదు స్వార్థము నిలుపుకొనుటకు — నీదు రంగులు మార్చినావా!
దేశభక్తుల ముసుగు వేశావా? — ఓ మేక వన్నెలోనున్న వ్యాఘ్రమా!
వేసమున ప్రజ మోసపోరయ్యా ॥ఓ॥

మిమ్మెకాదు మీరు నమ్మిన — పరప్రభుత్వపు పాదులన్నిటి
పెరికివేయగ ప్రజలు లేచారు — ఓ చేవదరిగిన జమీందారా!
చెల్లుచీటీ లందుకోవయ్యా

హే రమణా

"పా. ఫి"

హేరమణా! నారమణ రమణా! హేభగవానా, నువ్వేనాఅప్రేపల్లెగొల్లకొలిక్కి తెచ్చినవాడవు! నువ్వేనా ఆ గోపికలందర్నీ దళమొలలతో చూసినవాడవు! నువ్వేనా వారిని కన్నె చెర విడిపించినవాడవు! ఎంత అదృష్టమయ్యా నీదీ! మాబోటి అల్పుల కా మహద్భాగ్యం లేదుకద!

ఇంతకాలమూ నిన్నేమరి మోక్షానికి దూరం కావటమే గాక, సాహిత్య సేవలో కూడా అధోగతి పాలయితినే!

హాయ్యో! నీమీద పంచబావల్లో పాటలు రాసిన ఆ మనిషి పిచ్చిమనిషనుకుంటినే!

మేరే నాథ్! మేరే చలో సంగ్! మేరే సాథ్ సంగ్! మేరీఅకేలీ హూఁ! మేరీనాథ్! నాథ్! నాథ్!

"రారా రమణా! రాజీవలోచనా! శంఖచక్ర గదా రహిత! నిరంతర స్వరూప! నారమణా!

"ఐసీ ది గ్లిమరింగ్ లైట్, అవుటావ్ ది ఓషన్ నైట్, విల్‌మై రేబెడ్‌నైట్."

ఇటువంటి పాటలు, నేనుకూడా రాసివుందునుగదా! హే భగవాన్! నీ దగ్గిరికి దారెటోకూడా నాకు తెలియదే! నీకు రైలు స్టేషన్‌కూడా లేదుట! కిందటి జన్మలో ద్వారకలో దాక్కున్నట్టుగా ఈ జన్మలో రైలులేనిచోట దాక్కున్నావా?....

పోనీ నిన్ను గురించి స్నేహితులకు ఉత్తరాలన్నా రాసినపాపాన పోకపోతినే! వాఉత్తరాలు సాహిత్యం కాలేవుకద! హెట్లా?

"మాతెలుగులోనిఉత్తమ కథకులశ్రేణిలో చేరదామనుకున్న నాకిప్పుడేది దారి?

నిన్నుకీర్తిస్తేగానిఉత్తమ సాహిత్యంకాదని ఉత్తమ సాహిత్యం నీకు కైంకర్యం చెయ్యాలనీ, మాటమాత్రం నాతో ఎవరూ చెప్పకపోయిరే! పైపెచ్చు నిష్కారణంగాపోయి ఈ అభ్యుదయ రచయితలతో చేరితినే! మోరపైకెత్తి నిన్ను చూడక ఈ దిక్కుమాలిన ప్రజల్నిగురించి ఆలోచించి బుర్ర పాడుచేసుకుంటినే! వాళ్ళ దారిద్ర్యంతో సానుభూతిచూపి సంఘంలో అపఖ్యాతి తెచ్చుకుంటినే! అనటోల్ ఫ్రాన్స్ చెప్పనే చెప్పాడు! ఫ్రాన్సు దేశంలోకూడా దరిద్రులున్నారని గుర్తించటం దేశద్రోహంతో సమానమట! ఎందుచేతనంటే ఆ రూడి ప్రజాప్రభుత్వం అందరికీ - బీదవాళ్ళకి భాగ్యవంతులకీ కూడా ఒకే శాసనం ఏర్పాటు చేసింది. రోడ్లమీద పడుకోకూడదు. ముష్టెత్తరాదు. తిండి దొంగిలించరాదు. ఈ దేశంలో కూడా — ఇది పుణ్యభూమి కదా! బీదలకూ భాగ్యవంతులకూ వనికొచ్చే ఇటువంటి శాసనాలు జరగనా! జరక్కపోయినా ఈ పనులు చూడటానికి జగద్రక్షకుడివి నువులేవా!....

ఈ విషయాలను గురించి నేనెందుకాలోచించవలసి వచ్చింది? నా అణకువ ఎక్కడికి పోయింది? నేనెంత గొప్పవాణ్ణయినప్పటికి అణకువ కనబరచకపోతే నాకు ప్రపంచం బ్రహ్మరథం ఎట్లాపడుతుంది?

భగవాన్! నాకు ఇహమూ, పరమూ లేకుండా చేశావు! నాకూ, నాబోటి అంధకారంలోవున్న ఇతర రచయితలకూ ఇంకేది దిక్కు?

తగ్గింపు ధరలు

★

ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉండడానికై ఈక్రింది ముఖ్యమైన ప్రచురణలను ప్రజాశక్తి బుక్‌డిపో లన్నింటిలోనూ తగ్గింపు ధరలకు అమ్ముతున్నాం.

1	అంతిమపోరాటానికిఐక్యమవుదాం		0- 1-0
2	కాంగ్రెసుకార్యవర్గానికి కమ్యూనిస్టుల జవాబు	1 భా	0- 8-0
3	,,	2 భా	0-12-0
4	,,	3 భా	0-12-0
5	అందరికీ తిండి		0- 4-0
6	అందరికీ ఉద్యోగాలు		0- 4-0
7	మేము కాంగ్రెసులో ఎందుకు చేరలేదు?		0- 4-0
8	అంతిమపోరాటానికి కదలిరండు		0-10-0
9	ఐక్య మాతృభూమి		0- 4-0
	మొత్తం ధర		3-11-0
	పెట్టు ఒకేసారి కొనువారికి ధర		2- 0-0

★

ప్రజాశక్తి ప్రచురణాలయం
మొగల్రాజపురం, బెజవాడ

నీకన్న రాజెవరు ఓరైతా!

బి. పార్వతి

నీకన్నరాజెవరు, ఓరైతా!
పంటచేలల్లోని బంగారు ధాన్యంబు
నీదురక్తపు మడుగు విలచియున్నవిగాన
దేశమంతానీది ఓరైతా పంటలన్నీనీవి. ఓరైతా!

దారిద్ర్య దేవతను తలదాల్చు కొన్నావు
భాగ్యలక్ష్మిని నీవు పరులకిచ్చేవా
నీకన్నరాజెవరు ఓరైతా: నీకన్న భోగెవరు: ఓరైతా!

వండు వెన్నెలలోన వింధు చీకటిలోన
పగలనక రేయనక విలువు ప్రాణాలొడ్డి
పశువులూ ఫలములూ ప్రజలవరమూజేయు
నీకన్నదాతెవరు ఓరైతా నీకన్న దొంలెవరు ఓరైతా॥

సంస్థానాధీశునితో పొత్తు; ప్రజా ఉద్యమంపై నిప్పులు!

టెహ్రీ సంస్థాన పరిస్థితుల్ని గూర్చి జయనారాయణవ్యాస్ రహస్యరిపోర్టు

రమేష్ సిన్హా

మూడు వారాలక్రితం 'పీపుల్సు ఏజ్' ఆఫీసుకు ఘర్వాల్ విలేఖరి ఒక రహస్యమైన 'పత్రం' పంపించాడు. అది అఖిలభారత సంస్థాన ప్రజామండలి కార్యదర్శి, జయనారాయణవ్యాస్, టెహ్రీ సంస్థానం వెళ్ళొచ్చిన రిపోర్టు.

టెహ్రీ సంస్థానంలో ప్రజాఉద్యమం మంచి ఉన్నతస్థాయిలో వుండగా, శ్రీవ్యాస్ అక్కడికి వెళ్ళాడు. ఆ పోరాటాన్ని అణచేందుకై మహారాజా ఎంతెంత దారుణకృత్యాలు సాగించాడో పాఠకులకు తెలుసు.

వ్యాస్ టెహ్రీవెళ్ళి ఇచ్చిన ఆ రిపోర్టు చూస్తే, దేశభక్తుడెవ్వడైనా అటువంటిది వ్రాసివుంటాడా - అని అనుమానం వేస్తుంది.

వెంటనే మా ఘర్వాల్ విలేఖరికి, అపత్రం సరియైనది ఔనో కాదో తెలుసుకోమని కబురుచేశాం. అతడు, టెహ్రీ ప్రజామండలి నాయకులు, కూడా ఆ పత్రం, సరియైనదేనని తెలిపారు.

సంస్థాన ప్రజామండలి నాయకులే సంస్థానాధీశులను సంతృప్తిపరచి, రాజీ మార్గాలు అవలంబించ ప్రయత్నించడం సంస్థాన ప్రజల దౌర్భాగ్యం.

కాని, చైతన్యంపొందిన సంస్థానప్రజలు తమ స్వాతంత్ర్య పోరాటాన్ని నాయకులు ఏవిధంగా తప్పుడు పుంతలకు ఈడుస్తున్నారో తెలుసుకోడం అవసరం.

రిపోర్టులోని ప్రధాన విషయాలు

టెహ్రీ సంస్థానంలో సంచారంచేసి, వ్యాస్ తేల్చిన విషయాలు ఇవి:

1. ప్రభుత్వం ప్రజామండలి కార్యక్రమాన్ని నాగనివ్వకపోవడంవల్ల పౌరసత్వపు హక్కులేనా లేకపోవడంవల్ల ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది.

2. టెహ్రీ పోలీసులకు తగు శిక్షణ లేకపోవడంచేత వారు 'అనుచితంగా' ప్రవర్తించి విరోధాలు పెంచారు .... ఆ ఉత్సవాలలో పాల్గొన్న ప్రజలకు ఎలా ప్రవర్తించాలో తెలియదు. వారు తమ 'దుష్ప్రవర్తన' ద్వారా నిర్బంధవిధానం తీవ్రం చేయడానికి పోలీసులకు అవకాశం కలిగించారు.

పోలీసులు ప్రజల 'దుష్ప్రవర్తన'కు ఉద్రిక్తులై 'అనుచితంగా' ప్రవర్తించారట. ఈ మాట చెప్పేది వ్యాసా? మహారాజా?

ఈ విధంగా వ్యవహరిస్తున్న కొందరు 'అధికారుల' ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెడుతున్నారనీ, ఆజాద్‌ఫౌజ్ సైనికులను, రాజకీయ ప్రచారకులను వారు ప్రభుత్వానికి వ్యతిరేకం చేసుకుంటున్నారనీ, నిజంగా ఈ ఆఫీసర్లే ప్రభుత్వానికి నిజమయిన శత్రువులనీ శ్రీ వ్యాస్ సిద్ధాంతీకరించాడు!

ఈ ఘటనలతో మహారాజా కేమీ సంబంధము లేదట. బ్రిటిష్ పొలిటికల్ డిపార్టుమెంటు కంతకన్నలేదట. తప్పంతా ప్రభుత్వాన్ని కూలద్రోయదలచుకున్న కొందరు ఆఫీసర్లదేనట! ప్రజలు పోరాడుతూన్నది స్వాతంత్ర్యంకోసంకాదు; ఎవరో కొందరు ఉద్యోగులు రెచ్చగొడితే గంతులు వేస్తున్నారన్నాడు.

3. ఇక, ఉద్యమ నాయకులంతా "ఉద్రేకపరులు, అనుభవ హీనులు. ప్రజా జీవితం అంటే ఎరగనివారు, చులకనగా ఉద్రేకపడిపోయేవారు." అని వ్యాస్ వ్రాసాడు. "ప్రజలు కూడా, వెనక ముందు ఎరగనివాళ్ళు. ఎవరో వచ్చి, ఏమేమో చేస్తామనేసరికి, వాళ్ళ వలలో పడిపోయారు."

"పోరాటం ఆపండి"

4. సభలు, వూరేగింపులు అధికార్లకు అనుమానం పుట్టిస్తున్నాయి. ఇవి ఏవిధంగానైనా ఆపాలనే భావం వాళ్ళలో కలిగిస్తున్నాయి.

"కనక నినాదాలు చేయకూడదు. యాత్రలు జరపకూడదు, తీర్మానాలు మాత్రం చేసి, అధికార్లవద్దకు రాయబారాలు వెళ్ళాలి," అని వ్యాస్ సూచించాడు.

ఈ ఒక్కమాట చాలు, వ్యాస్‌యొక్క రాజీపద్ధతిని, దొంగుదాటు ధోరణిని తెలపడానికి. "ప్రజా వుద్యమాలను నిలపండి. పిటిషన్లు పెట్టండి." ఇదీ ఆయన సలహా.

ప్రజామండలిలో కొత్త వారుండాలట!

6. "ప్రజామండలిలో ప్రస్తుతం వున్నవారే వుంటే చాలా ప్రమాదం వుందని అధికార్లు అనుమానిస్తున్నారు."

కనకవ్యాస్ ఒక కమిటీని నియమించాడు. దానిలో నేటి వుద్యమానికి నాయకులు అయిన దినేష్ సక్లానీ, రామ్‌చంద్ర, పరశురామ్ భాదోనీ, దౌలత్‌రామ్ మొదలైనవారెవ్వరూ లేరు. పైగా "స్థానిక సంస్థలన్నీ తమకున్న ఇబ్బందులన్నిటినీ ఈ కమిటీకే పంపాలనీ, వారే వాటన్నింటినీ విచారించి, అవసరమైనవి ఏరి, అధికారులకు సక్రమంగా పంపుతా"రనీ ఆయన తెలియజేశాడు.

ఈ విధంగా వుద్యమానికి అడ్డుపుల్ల వేయడమే గాక వ్యాస్ క్రిందివిధంగా శాసించాడు.

"ప్రాథమికదశలో అఖిలభారత సంస్థాన ప్రజామండలియే సరాసరి టెహ్రీసంస్థాన ప్రభుత్వంతో వ్యవహరిస్తుంది. ఈ విధంగా చేస్తే ఒడుదుడుకు పనులు జరగవు."

ఈవిధంగా ప్రజా మండలి యొక్క ప్రస్తుతనాయకత్వం మీద అధికారులకున్న అనుమానాలు తొలగించబడ్డాయి!

రాజుయొక్క ఆజ్ఞ

ప్రజా[illegible]లియొక్క నూతన నిబంధనావళి చిత్తు [illegible]యొకటి ఆయన మహారాజాకిచ్చాడట.

అందులోని ముఖ్యవిషయాలు.

క. సంస్థానప్రభుత్వం యొక్క అంగీకారంలేనిదే, నిబంధనావళిలో మార్పులు తీసుకురాకూడదు.

గ. ఉద్యోగాలనుంచి బర్తరఫ్‌చేయబడిన ప్రభుత్వోద్యోగులను ప్రజామండలిలో చేరనివ్వకూడదు.

చ. వయస్సువచ్చినవారికి వోటువుండాలని ప్రజామండలికోరిక. కాని ప్రాథమికదశలో, అవసరమనుకునే నిబంధనలను ప్రభుత్వం పెట్టుకోవచ్చు.

ఙ. "మహారాజా యొక్క అధీనంలో, శ్రీవారి సింహాసనానికి ప్రమాదం కలుగకుండా, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడమే" ప్రజామండలియొక్క ప్రధాన గమ్యం.

కమ్యూనిస్టు వ్యతిరేకత

వ్యాస్ తెల్పిన అంశాలు ఇంతేకాదు. సంస్థానాధీశునికి ప్రజలకుమధ్య రాజీ కుదరకుండా చేసేటందుకై కమ్యూనిస్టులే టెహ్రీలో ప్రస్తుత వుద్యమాన్ని లేవదీశారని వ్రాసాడు.

ఇంతవరకు జైళ్ళలో నిర్బంధింపబడి ఉన్న నాయకులలో కమ్యూనిస్టు ఒక్కడూ లేడు. ప్రజామండలి కార్యవర్గం అంతలో ఒకేఒక కమ్యూనిస్టు వున్నాడు. ఇప్పుడు అతనినీ తొలగించారు. ఈనాటి వుద్యమానికి నాయకుడయిన దౌలత్‌రామ్ కమ్యూనిస్టుకాడు.

కాని, వ్యాస్‌కు యదార్థ విషయాలేవీ అక్కరలేదు.

టెహ్రీ మహారాజుకు వ్యాస్ ఇచ్చిన రిపోర్టు ఇది. దీనిని ఎవ్వరికీ తెలియనీయలేదు. పత్రికలకివ్వలేదు. ఆఖరుకి టెహ్రీప్రజామండలి కార్యవర్గానికి కూడా చూపలేదు, ఎందుచేతనో వేరే చెప్పాలా?

ప్రజలు నిరాకరించారు

ఈ రిపోర్టును టెహ్రీ ప్రజలు నిరాకరించారు. తమ పోరాటాన్ని తాము సాగిస్తున్నారు.

కాని, ఇటువంటి రిపోర్టులు, ఈమాదిరి అవమాన కరమైన రాజీలు, దొంగుదాట్లు మళ్ళీ జరగకమానవు.

సంస్థానప్రజలు మెలకువగా వుండాలి. అటువంటి ప్రయత్నాలను ఎదిరించాలి.

'పీపుల్సు ఏజ్' నుంచి

(6వ పేజీ తరువాయి)

సేనలు భారతదేశంలో వుండాలంటాడా? లేక దేశం విడిచి పొమ్మంటాడా?

"మధ్యప్రాచ్యం, ఇరాక్, బర్మా, మలయాలలో భారత సేనలు చాలా వున్నాయి" అని, అవన్నీ 'వుండవలసిన అగత్యం భారతదేశానికి లేదు' అనీ, వారిని వెనక్కి రప్పించి నేస్తే, ఎవరి ఇళ్ళకు వారిని పంపివేయవలసి వుంటుంది గనక, పెద్ద నిరుద్యోగసమస్యను ఎదుర్కోవలసి వుంటుందనీ ఆకిన్‌లెక్ చెప్పాడు. అందుచేత "భారత దేశంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఎలాంటిదిగావుండి, వారిని బ్రిటిష్ ప్రభుత్వం, పై దేశాలలో రక్షణ కార్యాలకై ఉపయోగించుకుందుకు ఎరువు ఇవ్వవలసి వుంటుందట! వారి ఖర్చులు బ్రిటిష్ ప్రభుత్వం భరించుతుందట!

మనసైన్యాలు మనదేశానికిపంపెయ్యండి. ఆసియాలో సామ్రాజ్యవాదులు దురంతాలు సాగించడానికై మన సైన్యాలను వుపయోగించవివ్వం. వారిని ఇళ్ళకు పంపెయ్యడం సంగతి మనమేచూసుకుంటాం. మనదేశ రక్షణకు బ్రిటిష్‌సేనలు అవసరమంటూ, మరొకవైపు మన సేనలు మనకు అనవసరం ఎలా అవుతాయో అర్థం కావడంలేదు.

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల తొత్తులుగా వుండడానికి భారతీయులను ఎరువు ఇవ్వమని తాత్కాలిక ప్రభుత్వం ప్రకటిస్తుందా? మన సేనలు దేశంబయటకు వెళ్ళటట్లయితే, వారు బ్రిటిష్ తొత్తులుగా పనిచేయడానికి కాక, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కూలద్రోసేటందుకై బర్మా, మలయా, ఇండొనీషియా మధ్యప్రాచ్యప్రజలకు సహాయం చేయడానికే పంపిస్తాం.

ఇప్పుడు సర్దార్ బలదేవసింగు ఏమి చెప్తాడో చూడాలి. ఆకిన్‌లెక్ వ్రాసే కాగితాలమీద సంతకాలు పెడతాడో, లేక స్వతంత్రపంథాను అవలంబించి భారతీయ భావికవ్వానికిస్వస్తి చెబుతామంటాడో చూదాం.

ఒకవేపు మతకక్షలకు ప్రోత్సాహం మరోవేపు కంపెనీషేర్లకై భాయిభాయి

బెంగాల్‌లో మహాసభ — లీగ్ నాయకుల నాటకం

కలకత్తా లోని దేశప్రియపార్కులో ఆగస్టు 14న - అంటే కొట్లాటలకు సరిగ్గా రెండు రోజులు ముందుగా - నళినీరంజన సర్కార్ లీగ్‌పోరాట తీర్మానంమీద నిప్పులుచెరిగాడు. కాంగ్రెసు వైస్రాయి సలహా సంఘంలో చేరరాదన్నప్పుడు అందులోకివెళ్ళికూర్చున్న ఈ ప్రబుద్ధుడు (ఈ పెద్ద వ్యాపారస్తుడు) ఆనాడు కాంగ్రెసువారి సభలో లీగ్‌పై దుమ్మెత్తిపోశాడు.

సరిగ్గా అదేరోజున్న, అదే సమయంలో కలకత్తాలో మరొకచోట గొప్ప వ్యాపారస్తుడయిన ఇస్పహానీ హిందువులమీదా, కాంగ్రెసుమీదా పోరాటం నడపడానికై ముస్లిం ప్రజానీకాన్ని రెచ్చగొడుతున్నాడు.

ఇవి జరిగిన రెండురోజులకే కలకత్తాలో మారణహోమం ప్రారంభమైంది. ఆకాలంలో వేలకొలదిమంది చచ్చిపోయినా పట్టణంలోని ఒక్క పెద్దవర్తకుడుకూడా చనిపోలేదన్న విషయం గమనించదగిన విషయం.

ఈ హత్యాకాండ జరిగిన నెలదినాలకు సరిగ్గా కలకత్తాలోని బ్యాంకర్ల పత్రిక క్యాపిటల్‌లో ఒక పేజీ పేజీ ప్రకటనవచ్చింది. ఇస్పహానీ కెమికల్సు లిమిటెడ్ పేర ఒక కోటిరూపాయల మూలధనంతో ప్రారంభించిన కొత్తకంపెనీ ప్రకటన అది.

ఈ సరికొత్త కంపెనీకి ప్రధాన డైరెక్టర్లు ఎవ్వరో ఎరుగుదురా? - నళినీరంజనసర్కారు, ఇస్పహానీలు. ఇంక ఇతర డైరెక్టర్లలో కరుడుకట్టిన లీగువాది మహమ్మదాబాదు రాజా వున్నాడు: ప్రతిదినమూ లీగుయెడ, మహమ్మదీయులమీద విషంగ్రక్కే పత్రికల యజమాని, బిర్లా కుటుంబీకుడు మరొక ఆయనకూడా ఆ కంపెనీ డైరెక్టర్లలో వున్నాడు.

సామాన్య ప్రజలు పరస్పరం హత్య చేసుకోవాలి, పెద్ద వ్యాపారుల మధ్య ఐకమత్యం ఏర్పడాలి!

● ఇస్పహానీతరహా మనుష్యులు రెండు జాతులు,(హిందూ.ముస్లిం) అనిచెప్పేది మనకోసం. వాళ్ళ విషయంలోమాత్రం అలాకాదు. ప్రజల్ని దోచుకొనేవాళ్ళు ముస్లిములయినా, హిందువులయినా ఒకే తరగతి, ఒకే వర్గము.

● బిర్లా, సర్కార్ తరహా మనుష్యులు లీగ్ 'ద్రోహబుద్ధినీ, 'జాతీయవ్యతిరేకత'నూ గురించి చెప్పేదంతా మనకోసం. కాని వాళ్ళ విషయంలో అలాకాదు. లీగరు అయినా, కాంగ్రెసువారైనా,దబ్బుషంచుచూచూ చేతులు కలుపుకుంటారు.

సేఠ్ దాల్మియానుగురించి చెప్పనక్కర్లేదు. పెద్ద హిందూ నాయకుడు కాంగ్రెసువాది. ఈ కాంగ్రెసువాది స్థాపించిన 'దాల్మియా ఎయిర్‌వేస్'లో జనాబ్ జిన్నా కొన్నిలక్షలరూపాయలు ఖరీదయిన వాటాలు కొన్నాడు.

పెద్దవాళ్ళ తరహాయేవేరు. వాళ్ళు 'తాము, ఇతరులు' అని భేదం గమనించరు.

Library's copy lacks p. 7-10

నెహ్రూ విదేశాంగ విధానం

★ ★ ★

సామ్రాజ్యవిధానంతో తెగతెంపులు చేసుకోవాలి

ప్రకటించిన విధానాన్ని అమలుజరపాలి

మోహన్ కుమార మంగళం

తాత్కాలికప్రభుత్వ విదేశాంగ విధానము గూర్చిన ప్రధానాంశాలను పండిత నెహ్రూ గతవారం విలేఖరుల సభలో వివరించాడు. బ్రిటను ఉపగ్రహంగా భారత ప్రభుత్వం ఇంతవరకు అనుసరిస్తూ వచ్చిన పాతసామ్రాజ్యవిధానంతో సంబంధం తెంపు కొని తొలినుండి కాంగ్రెసు కోరుతూ వచ్చిన ప్రజాస్వామ్యవిధానాన్ని ప్రకటించినందుకు ప్రతి భారత ప్రజాస్వామ్యవాదీ హర్షిస్తాడు. అందులో సందేహంలేదు.

కాని, తాత్కాలిక ప్రభుత్వం స్వతంత్ర ప్రభుత్వం కాదు; వైస్రాయి వీటో, బ్రిటిష్ సేనలు, బ్రిటను అధికారం క్రింద ఉన్న ఉద్యోగులు తాత్కాలిక ప్రభుత్వం చుట్టూ ఉన్నారు.

ఈ హద్దులను ఎదుర్కొని నెహ్రూ ప్రకటించిన ఉత్కృష్ట భావాలను తాత్కాలికప్రభుత్వము అమలు జరపగలదా అన్నదే నేటి సమస్య. అలా అమలు జరిపితే ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం కూడ ఒకటిగా చేరగలుగుతుంది. పండితనెహ్రూ ప్రకటనలోని ముఖ్యాంశాలు ఈ క్రింద వివరిస్తున్నాము.

విదేశాలతో సంబంధాలు

1. అంతర్జాతీయవ్యవహారాల్లో భారతదేశం ఇంతవరకు బ్రిటనునే అనుసరిస్తూ వచ్చింది. ఇకమీద కామన్వెల్తు దేశాలతో గాని, బ్రిటన్‌తోగాని చేరదు; ఆయా సమస్యలను, న్యాయంగా, నిష్పక్షపాతంగా పరిశీలించి, స్వతంత్ర నిర్ణయాలు చేస్తుంది.

2. వలసదేశాల స్వతంత్రం, వివిధ దేశప్రజల స్వయంనిర్ణయహక్కు లక్ష్యంగా ఉంచుకొని తాత్కాలిక ప్రభుత్వం పని చేస్తుంది. కాబట్టి భారతీయులను పీడిస్తున్న నేటి దక్షిణాఫ్రికా ప్రభుత్వపు విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

3. భారత ప్రభుత్వం మిత్రరాజ్య ప్రణాళికను అంగీకరించి, మిత్రరాజ్య సమితిలో సంపూర్ణంగా పాల్గొంటుంది; అగ్రరాజ్యాల వీటో అధికారాన్ని భారత ప్రతినిధులు బలపరుస్తారు. ఎందుకంటే, అగ్రరాజ్యాల ఐక్యత అతిప్రధానమైంది, కాని నెహ్రూ దృష్టిలో వీటో ప్రజాస్వామికానికి వ్యతిరేకమైనది.

ఈప్రకటనలో, పూర్వం వీటోహక్కును విమర్శిస్తూ చేసిన విమర్శలను నెహ్రూ మార్చుకొన్నాడు; అయినప్పటికి, వీటో ప్రజాస్వామ్యానికివిరుద్ధమన్నాడు. అందువల్ల "అల్పరాజ్యాల" హక్కులంటూ బ్రిటన్ ప్రధాన ఉపగ్రహం డాక్టర్ ఇవాట్ జిత్తుల వలలో నెహ్రూ పడతాడేమో అన్న అనుమానం కల్గుతోంది.

4 ఇతరరాజ్యాలతో — ముఖ్యంగా పొరుగు రాజ్యాలతోను, అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్‌రష్యాలతోనూ-తాత్కాలిక ప్రభుత్వం ప్రత్యక్షసంబంధాలు పెట్టుకో దలచుకున్నదని నెహ్రూ స్పష్టంచేశాడు.

సోవియట్ గుర్తింపు

కాని ఒకటి మనం గమనించాలి. నెహ్రూ అధికారప్రకటనలో సోవియట్‌ను గూర్చి ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డాడు; ఎవరో ప్రశ్నించగా సమాధానం చెబుతూ నెహ్రూ రష్యాపేరెత్తాడు. అంతే. అదికూడ స్పష్టంగాలేదని "ఫ్రీప్రెస్ జర్నల్" పత్రిక వ్రాసింది:

"నెహ్రూ మాటలు ఉండవలసినంత స్పష్టంగా లేవు.... కేవలం దగ్గరున్నది కాబట్టేకాదు, రష్యామీద అంతకన్నా మన ఆదరం గొప్పది.

సమాజ ఆర్థిక రంగాలలో రష్యా చేస్తున్న కార్యాలను ఏదేశమూతక్కువ చూపు చూడలేదు....ఆ అనుభవాన్ని అస్వతంత్ర భారతదేశంకూడా ఎందుకు ఉపయోగించుకోకూడదు; కూడదనేందుకేమీ కారణంలేదు" (ఫ్రీప్రెస్ జర్నల్)

భారతదేశ రాజ్యాంగ విధానాన్ని బ్రిటన్ నడుపుతూండడంవల్ల, సోవియట్ యూనియన్‌కూ మనకూ మధ్య ఒక "ఇనుపతెర" ఏర్పడింది.

రష్యా భారతదేశాలమధ్య స్నేహ సంబంధాలను ఏర్పరుచు కోవాలన్న వాంఛను, తాత్కాలికప్రభుత్వం నిజంగా అమలు జరుప దలచుకున్నట్లయితే, మొట్టమొదట ఈ ఇనుపతెరను నిర్మూలించాలి. అప్పుడే మన పొరుగురాజ్యమైన రష్యానుండి యదార్థవార్తలు రాగలుగుతాయి. (ఇప్పుడు రాయిటర్ అబద్ధపు వార్తలే వస్తున్నాయి) సోవియట్ పుస్తకాలమీద, కరపత్రాలమీద, ఫిల్ములమీద ఉన్న నిషేధాలన్నిటిని తొలగించాలి. రాయబారులను ఏర్పరచడంతో పాటు ఈ పనులు చేయాలి.

అలా చేసినట్లయితే, సోవియట్ విప్లవం యొక్క ఫలితాలను అనుభవాలను భారత ప్రజలు సమగ్రంగా తెలుసుకొనేందుకు వీలు కలుగుతుంది.

మన పొరుగు రాజ్యాలు

"మన పొరుగు రాజ్యాలతో స్నేహసంబంధాలు ఏర్పరచుకోవడమే మా ఆశయం; ఏ దేశంలోని జాతీయోద్యమాన్ని గాని అణచేందుకు భారతసేనను గాని, ధనాన్ని గాని ఉపయోగించనీము అని నెహ్రూ స్పష్టపరిచాడు.

ఇది కూడ పూర్వం ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతికి వ్యతిరేకమైనదే. బ్రిటిషు సామ్రాజ్యంలోని రేవులను రక్షించడానికి ఇంతవరకు భారత సేనలు ఉపయోగింపబడుతున్నవి. ఇతర దేశాల ఉద్యమాలపై దూకే సేవలకు భారతదేశం ఇంతవరకు కేంద్రస్థానంగా ఉంటూ వచ్చింది.

ఇండోనీషియా రిపబ్లిక్కును అణచటంలో గుర్తిస్తున్నామని, ఆ దేశం స్వతంత్రం సాధించుకోవాలని కోరుతున్నామని కూడ నెహ్రూ చెప్పాడు.

కొండజాతులతో (వజీరుస్తాన్ వగైరా) సంబంధం ఏర్పరచుకొనే విషయంలోకూడ నెహ్రూ, పాతపద్ధతిని మారుస్తామన్నాడు. తమ కుట్రలన్నిటికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కొండజాతి ప్రాంతాలను ఉపయోగిస్తూ వచ్చారు. అఫ్ఘనిస్తాన్‌ను సోవియట్ వ్యతిరేక కేంద్రంగా చేయాలని చూస్తున్నారు; ఈ విధానంమార్చి కొండజాతుల ఆర్థిక సమస్యలను పరిష్కరించే నిమిత్తం వారిలో స్నేహపద్ధతిని అనుసరిస్తామని, వారి స్వతంత్రాన్ని, అఫ్ఘనిస్తాన్ ప్రయోజనాలను గౌరవిస్తామని నెహ్రూ చెప్పాడు.

ఐతే. ఈ విదేశాంగ విధానంలోని ఏ అంశాన్ని అమలు జరపాలన్నా, బ్రిటనుకు, తాత్కాలికప్రభుత్వానికి ఘర్షణ తప్పదని స్పష్టంగా కనబడుతూంది.

ఎడతెగని పోరాటం

వివిధదేశాల స్వతంత్రాన్ని బలపరచదలంచే, ఇండొనీషియా, గ్రీసులను బానిసలుగా ఉంచాలనుకున్న బ్రిటన్ను వ్యతిరేకించాలి; వలసదేశాల ప్రజల స్వతంత్రానికై పనిచేయాలంటే, తాత్కాలికప్రభుత్వం ఈజిప్టునుండి బ్రిటిష్‌సేనలు వెళ్ళిపోవాలన్న కోర్కెను బలపరచాలి; ప్రపంచశాంతి కోసంపనిచేయాలంటే, అయిదు ఖండాలకు వ్యాపించిన సైనిక కేంద్రాలున్న బ్రిటన్ అమెరికా యుద్ధోన్మాదులకు వ్యతిరేకంగా పోరాటం సాగించవలసి ఉంటుంది. అలాగే కొండజాతులవిషయంలో, బర్మా మలయాల విషయంలోకూడా.

కాబట్టి, నెహ్రూ ప్రకటించిన విధానం ఖచ్చితంగా అమలుజరపాలంటే బ్రిటన్‌తో పోరాటం తప్పదు. ఇలాంటి ప్రజాస్వామిక విధానాన్ని ఆచరణలో పెట్టడంకోసం ఈ పోరాటాన్ని తమ ప్రతినిధుల అంతర్జాతీయ సమావేశాల్లో సాగించేటట్లు తాత్కాలిక ప్రభుత్వం చేస్తుందా అన్నదే ప్రశ్న.

అలా చేసి వేవెల్ పాత సామ్రాజ్య విధానంతో, విదేశాంగశాఖ విధానంతో తెగ తెంపులు చేసుకుంటుందా నెహ్రూప్రభుత్వం అన్నదే సమస్య.

ప్రధాన సూత్రాల నుండి, ప్రభుత్వాన్నెదుర్కొంటున్న సమస్యలను ఆచరణలో పరిష్కరించవలసి వచ్చేప్పటికి నెహ్రూ తప్పటడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది. అమలు జరుపడంలో పాత వేవెల్ విధానంతో నెహ్రూ రాజీపడుతున్నట్లుగా, ఆవిధానాలలో తెగతెంపులు చేసుకొనేందుకువెనుకంజవేస్తున్నట్లుగా, కనిపిస్తుంది.

ఇండోనీషియా నుండి, ఇతర దేశాల నుండి భారతసేనలను నెహ్రూ ఉపసంహరించాలన్నాడు. కాని సామ్రాజ్యవాదుల పద్ధతిని సమర్థిస్తున్నట్లు స్పష్టమవుతోంది. నౌకల సమస్య. యుద్ధకార్యాలయం లాంటి సంస్థల జడత్వమూ ఆ సేనలను రప్పించడములో ఆలస్యానికి, ఆటంకాలకు కారణమవుతున్నదని నెహ్రూ అన్నాడు.

భారతసేనలను వెనక్కు రప్పించాలన్న విషయం గమనించి భారతీయ ప్రజాభిప్రాయాన్ని నెహ్రూ ఇంతకన్నా నిష్కృతమైన, దృఢమైన దృక్పథం తీసుకోవాలి.

యుద్ధకార్యాలయపు తుప్పుపట్టిన పద్ధతులతో ఈ సమస్యను తీర్చాలనుకోడమెందుకు? అసలు తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఇండొనీషియాకు వెళ్ళవచ్చును. మొట్టమొదట ఇండొనీషియా ప్రజలను అణచడంలో భారతసేనలు చేరకుండా చూడవచ్చు; త్వరత్వరగా ఆసేనలను పిలిపించేందుకు ప్రయాణ సౌకర్యాలు మొదలైన విషయాలు ఆ ప్రతినిధే చూడవచ్చును గదా?

ఇరాకు, బర్మా, మలయాలలో ఇప్పుడున్న భారతసేనలను రప్పించడంలోను ఇటువంటిపద్ధతిని ఎందుకు అవలంబించకూడదు? ఈపని వెంటనే జరగాలని, భారతదేశం యావత్తూ ఏకకంఠంతో ఆందోళనచేయాలి. తాత్కాలిక ప్రభుత్వం వెంటనే తన విధానాన్ని అమలు జరపాలి.

గోవా, బెలూచిస్తాన్

అలాగే గోవా విషయం. గోవా పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని నెహ్రూ అంగీకరించాడు. కాని గోవా భారతదేశంలో ఒకచిన్న ముక్క, అని త్రోసిపారవేశాడు. అది చిన్న ముక్క కాబట్టే. మనంత పెద్దదేశం త్వరగా ఆ సమస్యను పరిష్కరించ గలగాలిమరి.

గోవాపైన పోర్చుగల్ దేశంపైన ఆర్థిక ఆంక్షలు, పన్ను బహిష్కారం, ఎందుకు అమలు జరపకూడదు? అలాచేస్తే, సాదు ఫాసిస్టు పోర్చుగీసు ప్రభుత్వానికి బుద్ధిరాదా?

పండిత నెహ్రూ ప్రకటనలో మరీదుర్భలంగా ఉన్న భాగమల్లా బెలూచిస్తాన్‌కు సంబంధించింది. అక్కడ రాజకీయాభివృద్ధి లేక జనం వెనకబడివున్నారు గనక సలహాసంఘం నియమిస్తామని నెహ్రూ తప్పుకున్నాడు. ఇది పాతకాలంనుండి సామ్రాజ్యవాదులు చెబుతున్న పాతే. గనక, ఈమాటల్లో స్పష్టంగా వీటో ఆటంకం కనిపిస్తున్నది. భారతదేశానికి స్వతంత్ర మివ్వకుండా సామ్రాజ్యవాదులు చెబుతున్న సాకు ఇదే కాదా? మన సంవత్సరాల్లో లెక్కలేనన్ని షరతులను, సంకుచిత ఓటింగు పద్ధతి ఈ సాకేతోనే బ్రిటన్ చెబుతున్నది.

(మిగతా 7 వ పేజీలో)

విదేశాల్లోని భారతసేనలను రప్పించాలి

ఇతర దేశాల్లోని ప్రజా ఉద్యమాలను అణచేందుకై బ్రిటను ఇప్పటికి 40 వేల భారత సైన్యాన్ని ఉపయోగిస్తున్నది. మాకు తెలిసినంత వరకు సేనల సంఖ్య యిస్తున్నాము:

బర్మా	17 వ డివిజన్	10,000 సైనికులు
హాంకాంగు	7 వ ..	10,000 ..
ఇండొనీషియా	26 వ ..	10,000 ..
ఇరాక్	ఒక డివిజను	10,000 ..
	మొత్తం	40,000.

వీరు కాక, మలయా, సయాం, ఫ్రెంచి. ఇండోచైనా. అండమానుదీవులు. మధ్యప్రాచ్యం వగైరాలలోకూడ భారతసైనికు లున్నారు.

వీ రెప్పుడు తిరిగి వస్తారు? పొరుగురాజ్యాల స్వతంత్రోద్యమాలను అణచేందుకు భారతపుత్రులు సాధనాలు కారాదు. వెంటనే తాత్కాలికప్రభుత్వం చర్యతీసుకోవాలి.

స్పెయిన్‌లో ఫాసిస్టుపాలన

యువకుల ప్రతిఘటనోద్యమం

ప్రపంచ యువజనసంస్థ తరఫున మనదేశానికి నవంబరునెలలో ఒక ప్రతినిధి వర్గం వస్తూంది. రష్యా, ఫ్రాన్సు, బ్రిటన్, యుగోస్లావియా, స్పెయిన్, చైనా మొదలైనదేశాల ప్రతినిధులు యిందులో వుంటారు. మన స్వాతంత్ర్య పోరాటాన్ని బలపర్చుటకుగాను, మనదేశ పరిస్థితుల నన్నిటిని పరిశీలించి, అర్థంజేసుకునిరమ్మని యీ ప్రతినిధివర్గాన్ని పంపుతున్నారు. వీరు మనదేశంలో రెండుమాసాలు సంచారము చేస్తారు.

స్పెయిన్ యువకులు సాగిస్తూన్న చరిత్రాత్మక కార్యక్రమాన్ని యీ క్రింద వివరిస్తున్నాము.

★

వివిధ దేశాలలో వేనకువేలు యువకులు మిత్రరాజ్య విజయానికి సంతోషించారు. మిత్రరాజ్యాల విజయమంటే ఫాసిజానికి, దాని హింసాకాండకు స్వస్తి చెప్పడమేనని ఉప్పొంగారు. కాని, వాస్తవానికి ఫాసిజం యింకా నాశనంకాలేదు. విముక్త ఐరోపా భాగంలో, ప్రపంచశాంతికి భంగకరంగా, తిరిగి ఫాసిస్టుశక్తులు సంఘటితమయ్యేటట్లు తయారయింది స్పెయిన్‌దేశం. హిట్లరిజం నాశనమయిన 10 నెలల తరువాతగూడ, ఫ్రాంకో పరిపాలన కొనసాగుతూనేవుంది. వేనకువేల యువకులను ఫ్రాంకో ప్రభుత్వం పురికంబా లెక్కిస్తూ వుందంటే. ఆశ్చర్యకరమైన విషయం, ఈరోజున యింకా ఫ్రాంకో, ఫ్రాంకోపార్టీకి చెందిన ఫాలెంజిస్టులు అధికారంలో ఉండగల్గుతున్నారంటే అమెరికాలోను - బ్రిటన్‌లోను ఈవారుగూడ మ్యూనిక్ పాలసీల (ఫాసిస్టు శక్తుల్ని సంతృప్తిపరచే పాలసీలు) అమల్లో వుండడంవల్లనే.

ఫ్రాంకో పాలనక్రింద హింసాకాండ

ఫ్రాంకో పరిపాలనంటే వేలాది యువకులను ఉరికంబాలెక్కించుట యన్నమాట. యువకులనందరిని తుదిముట్టించి, పరిపాలన కొనసాగించటానికి వీరు ప్రయోగిస్తున్నాయుధాలు తీవ్రత్వం, ఆకలి, ఎప్పలు.

ఫ్రాంకో ప్రతిరోజు రాజకీయ ఖైదీలను విడుదలచేస్తున్నట్లు ప్రకటించుతాడు. కాని నిజం ఏమంటే, యీరోజువరకు 200 మంది స్పానిష్‌యోధులు జైళ్ళలోవున్నారు. ఒక్క సెంట్రల్ స్పెయిన్ లోనే 4 జైళ్ళు, 8 కాన్ సెంట్రేషన్‌క్యాంపులు, 4 ప్రత్యేక (స్పెషల్) జైళ్ళు వున్నవి. ఇవిగాక ప్రతి గ్రామానికొక స్థానికజైలు వుంది. ఆహార పదార్థాలకొరత చాల తీవ్రరూపం దాల్చింది. పుచ్చిపోయిన ఆహారపదార్థాలతో యిచ్చిన రేషన్ తినటానికి నిరాకరించినందుకుగాను, పినాల్ డిటెన్షన్ అనే జైలులో 800 మందిని నిర్బంధించారు. ఒక్కొక్క కొట్లో 8 మందిని త్రొక్కారు. క్షయవ్యాధితో బాధపడుతున్న వారిని గూడ అందరితోపాటు కలిపే వుంచుతున్నారు. వీరిని రోజుకు 20 గంటలు జైలుకొట్లల్లో వుంచుతారు. రాత్రిపూట వారికి త్రాగటానికి నీరులేకుండాచేస్తారు. తరచుగా ప్రభుత్వఏజంట్లువచ్చి, కొంతమంది సైనికుల్ని బయటకు తీసుకుపోతుంటార్రు. ఈవిధంగా ఏజంట్లు బయటకు తీసుకువచ్చిన వారినందరిని కాల్చి చంపుతారు. ఈ జైళ్ళు కాన్ సెంట్రేషను క్యాంపులు, కేవలం నాజీలు ఏర్పాటుచేసినవాటికి నకలుగా ఏర్పాటుచేయబడినవి. మాడ్రిడ్‌లోను, స్పానిష్ తెల్పన్‌లోవున్న సెక్యూరిటీ హెడ్ క్వార్టర్సు (ప్రధాన కార్యాలయంలో) లో ఫాసిస్టు వ్యతిరేకులను విషవాయువు గదుల్లో పెట్టి ఎలెక్ట్రిక్ కరెంటు తీగెలను అంటించి చంపుతుంటారు.

1939 నుండి యిప్పటికి 20000 స్పానిష్ యోధుల ప్రాణాలను బలిగొన్నాడు. (ఫ్రాంకో) వీరిలోఎక్కువమంది స్పెయినుయువకులు, నాయకులు. స్పెయిన్ యువకులకు ఐక్యసోషలిస్టు యువకసమితి అనే సంఘం వుంది. ఈ సంఘ కార్యనిర్వాహకవర్గం 11 మందిలోను 6 గురు 1936—39 మధ్య ఫ్రాంకో ప్రభుత్వానికి ఆహుతి అయ్యారు. జైమ్ గిరాబ్ అనే యువక నాయకుడు రిపబ్లికన్ ఆర్మీ (సైన్యం) లో మిలిటరీ చీఫ్‌గా పనిచేశాడు. ఈయన 1939 లో అమెరికావెళ్ళి ఫ్రాంకో ప్రభుత్వంపైన తన పోరాటాన్ని సాగించటానికి 41 లో తిరిగి వచ్చాడు. కాని తర్వాత పట్టుబడ్డాడు. రిపబ్లిక్ ప్రభుత్వానికి సానుభూతిపరుడు అనే నేరంతో అతన్ని కాల్చివేశారు.

"పదమూడు గులాబీలు" అని పిలవబడే పదముగ్గురు మాడ్రిడ్ యువకులపై జరిపిన దారుణ హత్యాకాండ వార్తవిని, ప్రపంచ యువకవర్గమంతా చకితమయింది. ఈ పదముగ్గురు యువకులు రహస్యోద్యమంలో పని చేస్తున్నారు. వీరంతా 16—20 సంవత్సరముల మధ్య వయస్సు గలవారే. 1943 ఫిబ్రవరిలో వారు పట్టుబడ్డారు. వారిని జైళ్లో ఘోరమైన బాధలకు గురిచేసారు. ఒక రోజున అందరినీ ఉరితీశారు. ఉరితీసే నాటికి వీరందరు వారి తల్లిదండ్రులను, వారికి చక్కని దుస్తులను, ఒక్కొక్క గులాబీ పుష్పాన్ని తెమ్మని కబురుపంపారు. ఉరికంబ మెక్కేటప్పుడు వారు చక్కగా అలంకరించుకుని ఒక గులాబీపువ్వుల గుత్తిలాగా కన్పించారు. కాని, సుందరమైన దృశ్యం క్రూరులైన ఫాలెంజి ఏజంటులను మాత్రం ఆకర్షించలేదు. నిర్దయగా వారినందరిని ఉరితీశారు.

పసిపాపలకు జైలుశిక్ష

ఈ తీవ్రత్వం యింతటితోనే ఆగలేదు. చంటిపిల్లల వరకూ పోయింది. పామల్ జైళ్ళలో 37పిల్లలు బంధించబడ్డారు. మాడ్రిడ్‌లోనిజైళ్ళలోనే వందలకొంది 6—10సంవత్సరాలమధ్య వయస్సుగల పిల్లలు బంధించబడ్డారు. ఒకరోజున మాడ్రిడ్ బజార్లలో కనబడినపిల్లలనందరినీ లారీలలో వేసుకొనిపోవటం ప్రారంభించారు. ఈఅమానుషకృత్యాన్ని సహించలేక స్త్రీలంతా పెద్ద ప్రదర్శనము జరిపి ఆపిల్లలనందర్ని విడిపించుకొచ్చారు. ఫాసిస్టు ప్రభుత్వం యీ ప్రదర్శనంతో భయపడి యీవిధంగా పిల్లల్ని తీసుకుపోవటం మానివేసింది.

ఈ హింసా కాండతోబాటు, యువకులందర్నీ కలుషితపర్చటానికి ఫాలెంజిస్టులు, ఫాసిస్టు నాజీలంమాదిరిగా స్కూళ్ళను పెట్టి విషప్రచారం చేస్తున్నారు. ఎంతతీవ్ర పదకాలం వుపయోగించి, ఎన్నివిధాల ప్రయత్నించినా, యువకుల్నిమాత్రం వీరు పమీకరించలేకపోయారు. వారు ఏర్పాటుజేసిన స్కూళ్ళన్నీ విఫలమైపోయినవి.

నడిబజారులో కాల్చిచంపారు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏప్రదర్శనములు జరగకుండా ప్రజలను భయపెట్టుటకు బజార్లలో బహిరంగంగా కాల్చటం జరుగుతూవుంది. మాడ్రిడ్ జిల్లాలోని ఒక ప్రదేశంలో ఒక వారమురోజులలో 4 గురు వర్కర్లను మరొక ప్రదేశంలో 15 రోజులలో 6 గురు వర్కర్లను కాల్చిచంపారు.

గెరిల్లా ప్రతిఘటన

ఈ హత్యాకాండలో ఎంతమందికోల్పోయినప్పటికి స్పెయిన్ యువకులు తమ పోరాటాన్ని సాగిస్తూ ఉన్నారు. గెరిల్లాలు రోజురోజుకు రహస్యపోరాటాన్ని తీవ్రపరుస్తున్నారు. ప్రతిరోజు గెరిల్లాల వార్తల బులిటెన్లు ప్రకటిస్తూ ఉంటారు. మాడ్రిడ్ యువకులు సోవియట్ రష్యా, అమెరికా, బ్రిటన్‌దేశాల పతాకాలతో ఫ్రాంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శనం జరిపారు.

నవంబరు 7న మాడ్రిడ్ రక్షణ వార్షికోత్సవ సందర్భములో యువకులందరూ ఈ విధంగా గెరిల్లా పోరాటాన్ని సాగిస్తూవుంటే, రైతులంతా తాము పండించిన ధాన్యాన్ని బ్లాకుమార్కెటు చేసే ఫ్రాంకో ప్రభుత్వానికి చిక్కే పరిస్థితులు ఉంటే తగులబెడ్తేస్తున్నారు. పట్టణాల్లో స్త్రీలంతా రేషన్ తగ్గింపుకు వ్యతిరేకంగా పెద్దపెద్ద ప్రదర్శనాలు జరుపుతున్నారు.

ఫ్యాక్టరీలలోని కార్మికులంతా జీతాల పెంపుదలకోసం సమ్మెలు చేస్తున్నారు. ఒకటి రెండు వారాల సైములో కెటాలెన్ యువకులు మూడు పెద్ద పెద్ద ప్రదర్శనాలు, ఒకటి ఫ్రాంకో రాక్షస పరిపాలనకు వ్యతిరేకంగాను రెండుట్రామ్‌ల చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగాను జరిపారు. ఈ వెల్లువ దేశమంతా అల్లుకుంది. అన్నిచోట్ల యువకులు ప్రదర్శనాలు జరిపారు.

వీరమాచనేని మధుసూదనరావు

(రాష్ట్ర విద్యార్థిసంఘ కార్యదర్శి)

ఫ్రాంకో, యువజనోద్యమాన్ని అణచటానికి తన సర్వశక్తుల నుపయోగిస్తున్నాడు. యువకనాయకుల్ని ప్రత్యేకంగా వేటాడుచున్నాడు. గెరిల్లా నాయకులైన అస్తినా, సూనెజ్, మెదినా అనే ముగ్గురిని అరెస్టు చేశాడు. క్రిస్టినోకార్షియా అను వీరుడు ఫ్రెంచి ప్రతిఘటనోద్యమంలో 5 స్పానిష్ దళ నాయకుడుగా పనిజేసి, తిరిగి ఫాసిస్టు ఫ్రాంకో ప్రభుత్వం మీద పోరాటం సాగించటానికి స్పెయిన్‌కు వచ్చాడు. వీ రంతా ఈరోజున ఫాలెంజిస్టుల చేతులలో బద్ధారు. కొద్దిరోజులలో వీరు ఉరితీయబడవచ్చును. వీరిని రక్షించటానికి ప్రపంచ యువకులు అన్నివిధాల ప్రయత్నించాలి.

స్పెయిన్‌లో ఆర్థిక సంక్షోభం

స్పెయిన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. వేలాది ప్రజలకు బ్రతుకే దుర్భరమవుతూ వుంది. జైళ్ళలోను, కాన్ సెంట్రేషన్ క్యాంపుల్లోను, కార్మిక బెటాలియన్లలోను వున్న యువకులుగాక, మిగిలిన యువకులలో చాలమంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఫాలెంజిస్టు పత్రికల ప్రకారమే మాడ్రిడ్‌లో 40,000 పైగా, సెవైల్‌లో 20,000 పైగా, గ్రనడాలో 10,000, మలగాలో 17,000, బదాజోజ్ రాష్ట్రంలో 50,000 పైగా— మొత్తం 5 రాష్ట్రాల్లోను 130,000 మంది యువకులు నిరుద్యోగులుగావున్నారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన అంకెలు. వాస్తవానికి యింకెంతోమంది నిరుద్యోగులై యుండాలి.

ఉద్యోగాల్లోవున్న ఏ కొద్దిమందిగూడ చాల దుర్భర జీవితాన్ని గడపుతున్నారు. ఎప్రెంటిస్‌లు పేరుతో 20 సంవత్సరాల వరకు ఎప్రెంటిస్ జీతాలనిస్తారు. సామాన్యంగా రోజుకు 3½ లేక 4 పెసెటాల జీతం యిస్తారు. దీనితో 600 గ్రాముల బంగాళాదుంపలు. 100 గ్రాముల రొట్టెలు మాత్రమే కొనుక్కొ గలుగుతారు. గ్రాము అంటే—6 వడ్లగింజల బరువు) ఒకొక్కసారి యీ మాత్రంగూడ తింది దొరకదు. ఎందువల్లనంటే, రేషను ప్రకారం 60గ్రాముల రొట్టెకంటే ఎక్కువ యివ్వరు.

యువకుల పరిస్థితి మరీ విషాదకరంగా వుంది. వేలకువేలు వ్యభిచారవృత్తికి పాల్పడ్డారు. స్త్రీలు ఎవ్వరైనా ఏదైన ఉద్యోగాన్ని కోరేవారు ముందు 6 మాసాలపాటు జీతం లేకుండా "సోషల్ సర్వీస్" అనే ఫాలెంజిస్టు సంఘంలో పనిచెయ్యాలి.

ఫ్రాంకో తన సైన్యంలో 6 లక్షలమంది యువకుల్ని చేర్చుకున్నాడు. దీనితోపాటు ఫ్రాంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగించినందుకుగాను శిక్షగా, 1939 నుండి యువక రిపబ్లిక్ సైనికులను తన సైన్యంలో ఒక భాగగా, బలవంతంగా అట్టిపెట్టాడు.

సైనికుల అవస్థలు

యింజనీరు రెజిమెంటులోవున్న ఒక ప్రయివేటు సైనికుడు, సైన్యంలో జీవితాన్ని గురించి యీక్రింది విధముగా చెప్పాడు. "మాకిచ్చే ఆహారపదార్థాలకన్నా పశువులదాణా మేలు. రాత్రిపూట నీరు త్రాగటానికి పశువులదొడ్డికి పోవాలి. మాకని నిర్ణయింపబడిన బట్టలు, తదితరవరికరాలలో మాకిచ్చేదెప్పుడు సగం మాత్రమే." నిర్బంధాలు, చీవాట్లు, కొరడాదెబ్బలూ, మాకు రోజూ మామూలైపోయినై. కాని అదే సమయములో ఫ్రాంకో సైన్యంలో చేర్చుకొన్న 4000 జర్మన్లకూ ఎన్నో సదుపాయాలు కలుగజేశారు.

సైన్యంలో ఏచిన్న పొరపాటైనా శిక్షార్హం. చిన్నచిన్న పొరపాట్లకుఒకొక్కసారిప్రాణాలు కూడతీస్తారు. యింత ఘోరనిర్బంధవిధానం అమలుపరచినా, ఫాలెంజిస్టులు, 'రిపబ్లిక్' 'సైనికునిమాట' 'దేశసైన్యం' అనే ఫాసిస్టు వ్యతిరేక కరపత్రాలు అచ్చువేయబడకుండా మాత్రం ఆపలేకపోయారు. అప్పుడప్పుడూ సైన్యంలోనుంచి పెద్దపెద్ద గ్రూపులు తప్పించుకొని పోవడానికికూడా అవకాశం పోయారు. ఒకసారి సరిహద్దుభాగంలో పని చేస్తున్న పెద్ద సైన్యంలోకి దళాలు తప్పించుకొనివచ్చి గెరిల్లా దళాల్లో కలిశాయి.

ఇవీ ఈరోజున స్పెయినులోని పరిస్థితులు. జైళ్ళలోనుండి, కాన్ సెంట్రేషన్ క్యాంపుల నుండి, స్వాతంత్ర్య పోరాటంలో బలియైన యువకుల కంఠస్వరం వినబడుతూనేవుంది. ఫ్రాంకో ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో, ఎన్ని కష్టాలకైనా ఓర్చి, ఎన్నో త్యాగాలుచేస్తూ ముందునిలబడి నడుపుతున్నారు యువకులు. ప్రపంచంలోని యితర దేశాల యువకులు తమయొక్క ఈపోరాటాన్ని బలపర్చుతూ, వేలాది యువకుల ప్రాణాలను బలిగొంటున్న ఫ్రాంకో ప్రభుత్వానికి స్వస్తి చెప్పడానికి కృషిచేస్తారని కూడా వారు నమ్ముచున్నారు. యిందుకుగాను ఆ యా దేశాల ప్రభుత్వాలు ఫ్రాంకోతోవున్న వాణిజ్య, రాజకీయ, సంబంధాల నన్నిటిని తెగతెంపులు చేసుకువేట్టు కూడా ఆందోళన చేస్తారని ఆశిస్తున్నారు. స్పెయిను దేశంలోని వేలాది యువకుల ప్రాణాల్ని కాపాడాలంటే యీ ఫాసిస్టు ఫ్రాంకో ప్రభుత్వాన్ని కూలమార్చటం తప్ప మరొక మార్గంలేదు.

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు. 24—0—0
అర్ధ సం॥ చందా	12—0—0
మూడునెలలకు	6—0—0
నెలకు	2—0—0
వారపత్రిక సం॥ర చందా	9—0—0
అర్ధ సం॥ర చందా	4—8—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక	0—3—0

ఆటంశక్తి

శాంతికి దోహదంకావాలని సోవియటు

మూడవ యుద్ధానికి ఉపయోగపడాలని అమెరికా

"మిత్రరాజ్య ఆటం కంట్రోలు సంఘంఎదుట అమెరికా ప్రతినిధి బెర్నార్డ్ బరూచ్ పెట్టిన ప్లాను సర్వాధికారాలను అమెరికా చేతిలోనే ఉంచుతుంది.......... ఆటంబాంబు రహస్యాలను అమెరికా గుత్త సొమ్ముగానే ఉంచుతూ, ఈ ప్లాను తక్కిన దేశాలను మాత్రం ఆటం ఆయుధాలను గురించి పరిశోధన చేయవద్దని శాసిస్తుంది" ఈ మాట అన్నది సోవియటుకాదు. కమ్యూనిస్టులూ కాదు. మొన్న మొన్నటివరకు అమెరికా ప్రభుత్వంలో ఉండి, దాని గుట్టు పూర్తిగా తెలిసిన హెన్రీవాలెస్ అన్న మాటలివి ఈ విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకొని, ఆటం ఆయుధాల పూర్తి నిర్మూలనానికి తోడ్పడాలన్నాడు.

ఈ మాటలకు మండిపడిన బరూచ్‌కు ఒకతాబురాస్తూ వాలెస్ఇలాఅన్నాడు: "ఆటం కంట్రోలు సంఘంయొక్క జయాపజయాలు ప్రపంచశాంతిస్థాపనకు చాల ప్రధానం."

ప్రపంచ శ్రేయస్సునుకోరే వారందరూ వాలెస్‌తో ఏకీభవిస్తారంటే అతిశయోక్తికాదు.

అమెరికా ప్లాను

ఇక పెద్దబరూచ్‌ప్లాను ఎలాంటిదో చూద్దాం 'మిత్రరాజ్య ఆటం పరిశోధన సంస్థ' నొకదానిని స్థాపించాలన్నాడు. కాని, దీని ప్రప్రథమ కర్తవ్యం ఆటం ఆయుధాలను నిర్మూలించడం కాదట. పరమాణుశక్తి ఉత్పత్తికి కావలసిన వస్తుసంపద ఎక్కడెక్కడుందో ముందుగా కనుక్కోవాలట. "అప్పుడుగాని, వాటిని వివిధ ప్రదేశాలకుపంపి, వాటిపై పనిసాగించడం సాధ్యంకాదు. అని బరూచ్ వాదన. ఈ "మిత్రరాజ్య అటం పరిశోధన సంస్థ" తన పని సక్రమంగాసాగించడం ప్రారంభమయిన తరువాతనే-అంటే ప్రపంచమంలో పరమాణుశక్తి ఉత్పత్తికి ఉపయోగపడే పదార్థాలన్నీ ఆ సంస్థ స్వాధీనమైన తరువాతనే అమెరికా తనవద్దనున్న అటంబాంబులను ధ్వంసం చేస్తుందట; కొత్త బాంబులను తయారుచేయడం మానుకుంటుందట. బరూచ్ అంతటితో ఆగలేదు. ఆటం కంట్రోలు విషయంలో అగ్ర రాజ్యాలకు వీటో అధికారం ఉండకూడదన్నాడు.

ఈ సూచనలు అమలు జరిగి కలిగే ఫలితా లేమిటి? అటంబాంబు రహస్యాలు శాశ్వతంగా అమెరికా చేతుల్లోనే ఉంటాయి. పరమాణుశక్తి ముడిపదార్థాలన్నీ 'అటం పరిశోధన సంస్థ' చేతికిందికి వస్తాయి. ఈలోగా అమెరికా అటంబాంబులు తయారు చేసుకోడానికి ఆటంకం ఏమీ ఉండదు. ఇక, వీటో సూత్రంలేని పరిశోధన సంస్థలో ఆంగ్లో-అమెరికన్‌ముఠా ఆడినదే ఆట అవుతుంది. అంతేకాదు, నిజానికి అమెరికా, అటంబాంబు రహస్యాన్ని తన చేతిలో పెట్టుకొని, కంట్రోలు సంస్థను ధిక్కరించగలదు. వాల్టర్‌హిల్మన్ అనే సామ్రాజ్యవాదఅమెరికా క్రిందివిలేఖరితధోరణి బయటపెట్టాడుకూడా. "అటం విషయంలో అమెరికాకుగల వీటో అధికారం ఎదురులేనిది. అది, అటంబాంబు రహస్యాన్ని తెలుసుకొనివుండడమే. ఈఅధికారాన్ని పోగొట్టుకోకూడదనటంలో బరూచ్ గట్టిగా నిలబడుతున్నాడు. మనకు అంగీకారముకాగల ఒడంబడిక కుదిరేలా చేయడానికి దానిని పూర్తిగా వుపయోగించ నిశ్చయించాడు" అని హిల్మన్, న్యూయార్కు పత్రిక 'హెరాల్డుట్రిబ్యూన్‌లో' రాశాడు.

దీనివెనుకనున్న దెవరు ?

అమెరికాప్లాను ఎంతమాతుకమైనదో పై విషయాలు స్పష్టంచేస్తున్నాయి. ఈప్లాను వెనుకనున్న దెవరో చూద్దాం.

ఈ ప్లానును ప్రతిపాదించిన బెర్నార్డ్ బరూచ్ అమెరికా గుత్త వ్యాపారవర్గాల సలహాదారుడు. 'మిత్రరాజ్య ఆటంకంట్రోలు కమిషన్'లో అతనికి సంహాదారులుగావున్న హాన్‌కాక్ బ్యాంకరు; స్వోప్ ఒక పెద్ద వ్యాపారస్తుడు. అంతేకాదు. అమెరికా ప్రభుత్వ విదేశాంగ కార్యదర్శికి ఆటం విధాన సలహాదారుల సంఘం ఒకటి ఉంది. టెన్నిసీలోయ నిర్మాణంసాగించి, అమెరికా కోటీశ్వరులకు మహోపకారంచేసిన డేవిడ్ లిలియంథాల్ ఈ సంఘానికి నాయకుడు ఈసంఘం తయారు చేసిన రిపోర్టే బరూచ్‌ప్లానుకు మూలం. ప్రస్తుతం ఆటంబాంబు నిర్మాణం మూడు గుత్తవ్యాపార సంస్థల చేతిలోఉంది ఈలోగుట్లు తెలిసిన తరువాత, బరూచ్‌ప్లానుయొక్క అంతరార్థం సుస్పష్టంకాక తప్పదు. "అటం బాంబు అమెరికా దేశానిదికాదు;మిత్రరాజ్య సమితిదీ కాదు. అది అమెరికా గుత్తవ్యాపార సంస్థల సొత్తు" అని యూనియన్ కాన్వెంట్ (లిబరేషన్ అనే ఫ్రెంచి పత్రికలో రాసింది. అక్షరాలా నిజమని అంగీకరించక తప్పదు.

సామ్రాజ్యవాద పెట్టుబడివారి వర్గాలు నిర్ణయించిన ఈ అటం విధానాన్నే' ప్రపంచ శాంతికి భంగకరమని వాలేస్ ఖండించాడు. దీనిని మార్చుకోవలసిందని సూచించాడు. "మార్చుకోడానికి వీలులేదని బరూచ్ జవాబిచ్చాడు.

సోవియటు ప్లాను

మిత్రరాజ్య అటంకంట్రోలు కమిషన్‌లో సోవియటు ప్రతినిధి గ్రోమికో బరూచ్ ప్లానును ఖండించి, రెండు ప్లానులు సూచించాడు.

మొదటిదానిలో, మొట్టమొదట అటం ఆయుధాల ఉపయోగాన్ని నిషేధిస్తూ ఒక అంతర్జాతీయ ఒడంబడిక తయారు చేయాలన్నాడు. ఇది జరిగిన మూడునెలల్లో, ఇపుడున్న అటంబాంబుల నన్నిటినీ ధ్వంసము చేయాలన్నాడు. అటం ఒడంబడిక సూత్రాలను భంగపరచడం మానవజాతివట్ల మహాపరాధంగా ప్రకటించి, శిక్షార్హంచేయాలన్నాడు

రెండవప్లానులో అటంకంట్రోలు కమిషనుకింద రెండు ఉపసంఘాలు పెట్టాలన్నాడు. నిర్మాణాత్మకమైన అటం పరిశోధనా ఫలితాలను ఇచ్చిపుచ్చుకోడానికి ఒక సంఘం. రెండవది అటంశక్తి మానవజాతికి వినాశకరమైన పద్ధతులలో ఉపయోగపడకుండా తగిన చర్యలు తీసుకోవానికి. "మానవుని సౌఖ్యాన్ని పెంపొందించడానికి అటంశక్తిని వినియోగపరచడంకోసం అన్ని దేశాలూ కలిసి శాస్త్రీయకృషి సాగించాలి" అని సోవియటు ప్లాను వృష్టం చేసింది.

అటం ఆయుధాలను తక్షణం నిషేధించి, ధ్వంసంచేయడమూ; అటంశక్తిని ప్రజల మేలుకోసం వినియోగించడమూ - ఇదీ సోవియటు సూచన సారాంశము. లోకకళ్యాణం కోసం అటంశక్తిని ఉపయోగించడంలో తోడిదేశాలతోవచ్చి చేరడమో; లేక, లోక విధ్వంసనానికి తలపడిన యుద్ధోన్మాదిగా వేరుపడిపోవడమో - అన్ని దేశాల ఎదుట సోవియటు సూచనపెట్టిన మార్గాంతరాలు యీ రెండే.

వీనికి అమెరికా ప్లానుకూగల వ్యత్యాసం చూడండి. అటంఆయుధ రహస్యాలను తన చేతిలో వుంచుకొని, ఆటం పరిశోధన సంస్థ అనే పేరిట ఒక కీలుబొమ్మ సంస్థను నిర్మించి, దానిద్వారా యావత్తు ప్రపంచాన్ని అదరించి పాలించడం అమెరికా ప్లాను యొక్క అసలు ఉద్దేశం. అటంబాంబు రహస్యాన్ని ఉపయోగించుకొనే అమెరికా తన ప్లానును మిత్రరాజ్యసంస్థపై రుద్దజూస్తుంది.

ప్రపంచప్రజలు శాంత్యభివృద్ధులనేవాంఛిస్తున్నారు. సామ్రాజ్యవాదుల పన్నాగాలను తప్పకుండా అరికడతారన్న విశ్వాసమే సోవియటుప్లానుకు పునాది, బలము.

అటంబాంబు రహస్యాలు తనకు తెలియవుకాబట్టే, అటంబాంబుఅంటే తనకున్న భయంకొద్దీ సోవియటు అలాంటి సూచన చేసిందని కొందరు విమర్శించవచ్చు. కాని, అటంపరిశోధనలో సోవియటు చాలమారం ముందుకుపోయిందని అమెరికా శాస్త్రజ్ఞులే గుర్తించారన్నమాట వీరు మరచిపోకూడదు. అటంబాంబు రహస్యం సోవియటు త్వరలోనే తెలుసుకోగలదని కూడా చాలమందిఒప్పుకొంటున్నారు. మొన్న మొన్న స్టాలిన్ అన్నమాటల్లో అటంబాంబు అంటే బెదురు ఏమాత్రమూ లేదు. పైపెచ్చు ఆత్మవిశ్వాసం పొంగిపొరలుతూంది. "అటంబాంబు రహస్యాలు ఒకరి గుత్త సొమ్ముగా ఇంకెంతోకాలం ఉండవు" అని అన్నాడు. "అటంబాంబు ఎదురులేని ఒక మహాస్త్రం కాద"న్నారు. అదంటే భయపడవలసిన అవసరం సోవియటుకులేదని ఖచ్చితంగాచెప్పారు

సామ్రాజ్యవాదుల ఉబలాటం

సోవియటు యొక్క ఈఆత్మవిశ్వాసాన్ని చూచే సామ్రాజ్యవాదులు మరింత చిందులు తొక్కుతున్నారు. తమ కుట్రలను తొందరగా సాగించడానికి ఉబలాటపడుతున్నారు.

"ఇంతవరకు అటంబాంబు ఒక్కఅమెరికా చేతిలోనేఉంది. మరికొన్ని ఏండ్లుపోతే ఈ అటంబాంబు రహస్యం ఇతరదేశాలకు కూడా చిక్కవచ్చు. అప్పుడు యుద్ధంచేస్తే మానవజాతి అంతా నాశనమవుతుంది. కాబట్టి, ఇప్పుడే తొందరపడి" పడమటి యూరప్ రాజ్యాల కూటమిని నిర్మించాలని ప్రజాశత్రువు గర్విష్ఠుడు. మూడవ ప్రపంచయుద్ధం కోసం మహాఉబలాట పడుతూన్న చర్చిల్, ఇటీవల జూరిచ్‌లో ఉపన్యసించాడు, "యూరప్‌లో ప్రాబల్యంపోతే ఇక తమకు వేరేగతి లేదని అమెరికా గుర్తించింది." అన్నాడు. కాబట్టి అమెరికా ఈకూటమిలో చేరుతుందని హామీ ఇచ్చాడు. ఈ కూటమికి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ అంగీకారం తెలియజేశాడని కూడ అన్నాడు.

దీని అర్థమేమిటి? "ఇప్పుడు మన చేతిలోవున్న పెద్ద ఆయుధం ఈ అటంబాంబే. దీని కిటుకు త్వరలోనే సోవియటు కూడా కనిపెట్టేస్తుంది. అప్పుడు ఇది మనకు నిరుపయోగమవుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి. చేయిపడిన యుద్ధాలేవో ఇప్పుడేచేసేసి, యూరప్‌ను మన చేతికిందికి తిరిగి లాక్కోవాలి."-ఇదీ చర్చిల్ సామ్రాజ్యవాదులకు ఇస్తున్న సలహా.

అంతర్జాతీయ వ్యవహారాలను ఈదృష్టితో చూస్తున్న చర్చిల్, తనకూ, బ్రిటిష్ లేబరు ప్రభుత్వానికి"విదేశాంగవిధానంయొక్క ప్రధాన సూత్రాల్లో ఏకీభావం ఉంది" అని మొన్న కన్సర్వేటివ్ సభలో అన్నాడు. ముఖ్యంగా అమెరికాతో సన్నిహిత సంబంధాలను పెట్టుకోవడం తనకెంతో సంతోషంగాఉందన్నాడు.

అమెరికా బ్రిటనుకు కొన్ని అటం బాంబులను సప్లయిచేసిందని ఇటీవల బయట పడినవార్త ఈ సన్నిహిత సంబంధం ఏ పద్ధతుల్లో సాగుతూందో తెలుపుతుంది.

మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఏ విదేశాంగనీతినయితే వాలెస్ ఖండించాడో, ఆ విదేశాంగనీతినే అనుసరింప నిశ్చయించావని ప్రకటించిన ట్రూమన్‌ధోరణి చర్చిల్‌తో అతను ఏకీభవిస్తున్నాడని సుస్పష్టం చేస్తుంది. అమెరికా విదేశాంగమంత్రి బైర్నస్ ఇటీవల పారిస్‌లో ఉపన్యసిస్తూ ఇలా అన్నాడు: "అమెరికాలోని రిపబ్లికన్, డెమాక్రటిక్ పార్టీలు రెండూ ఈ విదేశాంగ విధానాన్ని బలపరుస్తున్నాయి. కాబట్టి ఏ పార్టీ అధికారంలోకివచ్చినా ఈ విదేశాంగ విధానమే అమలుజరుగుతుంది". "అమెరికా విదేశాంగ విధానం ఖచ్చితంగా ప్రకటింపబడకపోవడం వల్ల - అమెరికా ఏమీ చేయదులే అన్న ధీమాకొద్దీ 25 ఏళ్ళలో రెండుసార్లు కొన్ని దేశాలు పెలరేగాయి. ఇక సలాంటివి సాగనివ్వము" అన్నారు. యూరప్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం కలిగించుకోడానికి అమెరికా నిశ్చయించుకుందని స్పష్టంచేశాడు.

జర్మనీ గురించి మాట్లాడుతూ "జర్మనీలో ఆక్రమణ సైన్యం ఏదైనా ఉన్నట్లయితే అది అమెరికా సైన్యమే అయిఉంటుందన్నాడు. సోవియటు అభీష్టం జర్మనీలో సాగుతున్న ప్రజాతంత్ర పునర్నిర్మాణాన్నిచూచి, అది జర్మనీఅంతటికీ ప్రాకకూడదనే ఉద్దేశంతో, జర్మనీలో కేంద్ర ప్రభుత్వం ఉండకూడదన్నాడు. ఫెడరల్ రాజ్యాంగ నిర్మాణాన్ని సూచించి, బ్రిటిష్, అమెరికన్ అధీనమండలాల్లోఅభివృద్ధినిరోధక వ్యవస్థను సుస్థిరం చేయాలనుకుంటున్నాడు. యూరప్‌లో అమెరికా జోక్యానికి కిది మచ్చుతునకగా తీసుకోవచ్చు.

చైనా, గ్రీసు, పాలస్తీనా, ఇండొనీషియా మొదలయిన దేశాలు ఆంగ్లో - అమెరికన్ సామ్రాజ్యవాదుల విదేశాంగనీతికి ప్రబల నిదర్శనాలు. సామ్యవాదదేశాలపట్ల వాటి వైఖరి మరో తార్కాణం. చర్చిల్ దీని మాతుక వ్యవహారాన్ని స్పష్టంచేశాడు. దీనిలో అటంబాంబు పాత్రనుకూడా తెలియజేశాడు.

ఈకుట్ర వీరిని కొనసాగ నివ్వకుండా చేయడానికే సోవియటు అటం కంట్రోలు కమిషన్‌లోనూ, మిత్రరాజ్య సమితిలోనూ, శాంతిమహాసభలోను ప్రయత్నిస్తూంది. శాంతి కాముకులైన ప్రజలు మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న ఈ సామ్రాజ్యవాదుల అటంవిధానాన్ని అరికట్టాలని, అటం పరిశోధన విషయంలో సోవియటు సూచన ప్రపంచ ప్రజలకొక వెలుగు నిస్తూంది.

గ్రీకు ప్రభుత్వపు ఫాసిస్టు కోర్కెలు

బ్రిటన్ మద్దతు

పారిస్, అక్టోబరు 12

ఈవేళ ఉదయం శాంతిమహాసభలో రుమేనియా ఒడంబడికకి అమోదించబడిన తర్వాత నిన్నటినిబల్గేరియా ఒడంబడికపైచర్చ ప్రారంభమయింది. గ్రీసు రక్షణకోసం బల్గేరియా భూభాగం కొంత కావాలని గ్రీకు ఫాసిస్టు ప్రభుత్వ ప్రతినిధి లోగిక కోరిన కోరికలు తిరిగి ఏకరువు పెట్టాడు. కమిటీలో ఓడిపోయినా దీనిని విదేశాంగమంత్రుల ఎదుట పెడతానన్నాడు.

బల్గేరియాపై విధిస్తున్న యుద్ధనష్టపరిహారాలు చాల కఠినమనీ, బల్గేరియా సేనను తగ్గించడం తగదనీ పోలెండు, యుగోస్లావియా ప్రతినిధులు వాదించారు. గ్రీకు ప్రభుత్వంపై బరిని ఖండించారు. బల్గేరియాలో నూతన ప్రజాస్వామికం నిర్మింపబడింది. కాబట్టి సానుభూతి చూపాలని ఉక్రెయిన్, వైట్ రష్యా ప్రతినిధులు వాదించారు. అమెరికా ప్రతినిధి ఏమీ భయపడవద్దనీ, మిత్రరాజ్యసమితి న్యాయం చేస్తుందనీ గ్రీసు ప్రభుత్వానికి హామీ ఇచ్చాడు.

బ్రిటిష్ ప్రతినిధి అలెగ్జాండర్ బల్గేరియా మూడుసార్లు గ్రీసుపై దాడిచేసింది. కాబట్టి, గ్రీసు సరిహద్దు రక్షణకోసం తగినమార్పులు జరగవలసిందే అని గ్రీకు ఫాసిస్టు కోరికను బలపరిచాడు.

సోవియటు ప్రతినిధి విషిన్‌స్కీ, గ్రీకు ప్రభుత్వధోరణిని, దానిని బలపరుస్తున్న ఆంగ్లో-అమెరికన్ ప్రభుత్వాలను తూర్పారబట్టాడు. "నూతన ప్రజాస్వామిక బల్గేరియా అనేక దేశాలకు, ముఖ్యంగా గ్రీసుకు పాఠాలు నేర్పగలద"న్నాడు. "బల్గేరియాతో శాంతి ఒడంబడిక కుదరకూడదన్నట్లు గ్రీసు, బ్రిటన్,అమెరికాలు ప్రవర్తిస్తున్నా"యన్నాడు.

చర్చల అనంతరం, గతరాత్రి ఒడంబడికలోని వివిధ అంశాలపై వోటింగు జరిగింది. ముసాయిదాలోని సరిహద్దు అంశంపై (1941 జనవరినాటి సరిహద్దు ఉండాలని) 9 మంది అనుకూలంగా వోటుచేశారు. కాని మిగిలిన 12మంది వోటింగులో పాల్గొనలేదు. కాబట్టి దానిని విదేశాంగమంత్రుల సభకు విడిచిపెట్టారు. మిగిలిన అంశాలన్నీ అమోదింపబడ్డాయి.

గ్రీసులో ప్రజా ఉద్యమాలపై ఫాసిస్టు ప్రభుత్వ దాడి

ఫాసిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర గ్రీసులో, కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన కొన్నాళ్ళనుండి ప్రజలు గెరిల్లా పోరాటం సాగిస్తున్నారు. దీనినణచడానికి గ్రీకు ఫాసిస్టుప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తూంది. ఉత్తర గ్రీకు గ్రామాల్లోని తన అనుచర ముఠాలను సాయుధ దళాలుగ నిర్మింపబూనుకుంది. ఇందుకు మావద్దనున్న ఆయుధాలు చాలవు వెంటనే ఆయుధాలు పంపవలసిందని గ్రీకుప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది.

ప్రజా పక్షాలపై ఈదాడిలో గ్రీకు ప్రభుత్వానికి సాయంచేయడానికి పడమటి ఆసియాలో బ్రిటిష్ సర్వసేనాని అయిన జనరల్ డెంప్సీ గ్రీసుకు పరుగెత్తాడు. అక్కడ గ్రీకురాజుతో మంతనాలు జరిపి, బ్రిటిష్‌ప్రభుత్వంనుండి పూర్తి సహాయం వచ్చేలా చేయడానికి లండన్ వెళ్ళాడు. గ్రీసు కోరిన ఆయుధాలను సప్లయి చేయడానికి బ్రిటిష్‌ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తూంది.

ఈలోగా గ్రీసులో, ఇతర ప్రాంతాల్లో ప్రస్తుత గ్రీకుప్రభుత్వం రాజీనామా నివ్వాలనీ, ప్రజాపక్షాలన్నిటితో సంయుక్త ప్రభుత్వము ఏర్పడాలనీ ఆందోళన పెరుగుతూంది.

బర్మాలో 20 వేల మంది కార్మికుల సమ్మె

తాత్కాలిక ప్రభుత్వం నుండి థీన్‌పే రాజీనామా

(మా రంగూన్ విలేఖరి)

రంగూన్, అక్టోబరు 9.

బర్మాలో 'ఫాసిస్టు వ్యతిరేకసమితి' అధికారం తీసుకుంది. వెంటనే దేశంలో అన్ని మూలలా, అన్ని శాఖలలోనూ వ్యాపించి ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తూన్న సమ్మెల్ని పరిష్కరించడానికి పూనుకుంది. పదివేలరూపాయలుమించి ఖర్చుపెట్టాలంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రాధేయపడవలసివుండగా, సమితి అధ్యక్షుడు అంగ్-సాన్ ప్రభుత్వ అధికారం తీసుకుని దేశంలోని ఆర్థిక స్థితిని బాగుపరచడానికి తయారయ్యాడు.

పోలీసు సమ్మెదార్లు

29 రోజులపాటు సమ్మెచేసిన తర్వాత అక్టోబరు 4 వ తేదీన పోలీసులు పనులలో ప్రవేశించారు. వెనకటి జీతాలమీద రు.25 లు ఎక్కువ ఇవ్వడానికి, మిగిలిన కోరికలను గురించి ఆలోచించడానికి అంగ్-సాన్ హామీ యిచ్చాడు.

సర్వీసెస్ యూనియను కూడా సమ్మెను విరమించింది. అంతిమ నిర్ణయాలు జరిగేవరకూ సహాయంగా ఒక్కమారే రు 250 లు ఇవ్వడానికి, తాత్కాలిక సహాయంగా ప్రతినెల రు 20 లు అదనపు జీతం ఇవ్వడానికి, సమ్మెకాలాన్ని సెలవుకు లెక్కగట్టి జీతాలివ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది.

మినిస్టీరియలిస్టు సర్వీసులవారు, పోస్టలు కార్మికులు,అంగ్-సాన్ హామీతో పనులలో చేరారు.

జీతాలు హెచ్చించడం బూటకం

ఈ జీతాల హెచ్చించడంలో ఏమాత్రమూ లాభం పొందనివాళ్ళు తక్కువ జీతగాళ్ళే. రు. 30 లోపు జీతగాండ్రందరికీ రు. 60 లు బత్తా ఇవ్వాలనేది సమ్మెదారుల ముఖ్యమైన కోరిక. ఇందులో రూ. 20 - 30 లు మధ్య జీతగాండ్రకి ఆ బత్తా లివ్వడానికి ప్రభుత్వం వొప్పుకుంది. కాని, ఆ లోపువాళ్ళకి జీతం రెట్టింపుచేసి రు. 20 లు బత్తా ఇస్తానంది. బర్మాలో జీతగాండ్రలో హెచ్చుమందికి నెలకి రు. 12-15 లకు మించిలేదు. పరితంగా వీరందరికీ ఈనాడుకూడా రు. 500 కు మించి జీతం వుండదన్నమాట.

యీ హెచ్చుజీతాలకి, వస్తువుల ధరల హెచ్చుదలకి ఎంత సంబంధంవుందో చూస్తే దీనిలోని బూటకం మరీ స్పష్టమవుతుంది. హిందూదేశంలో గజం 12 అణాలకి దొరికే ఖాకీగుడ్డ బర్మాలో రు. 10 లు. అరణాలకి దొరికే లాంగ్‌క్లాత్ బర్మాలో రు. 8 లు. ఇతర సరకుల ధరలు యుద్ధపూర్వంనాటి ధరలకి ఏడెనిమిదిరెట్లు హెచ్చుగా వున్నాయి.

కార్మికులలో అసంతృప్తి

దీనివలన తక్కువ జీతాలు తెచ్చుకొనే వారంతా చాలా అసంతృప్తితోవున్నారు. కాని పత్రికలన్నీ బర్మాకు స్వతంత్రం వచ్చేవిషట్లూ, సమ్మెలు చేయడం, ఎక్కువ జీతాలు అడగడం దేశద్రోహకరం అయిపోయినట్లూ తీవ్రమైన కార్మిక వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి.

బర్మాలో కమ్యూనిస్టుపార్టీలో చీలికలు వచ్చి థీన్‌పే నాయకత్వాన ఒక గ్రూపు అంగ్-సాన్ ప్రభుత్వంలో చేరింది. 2 వ గ్రూపు థాకిన్‌సో నాయకత్వాన బ్రిటిష్‌సామ్రాజ్యవాదుల్ని కాపాడడానికే నేడు తాత్కాలిక ప్రభుత్వం పుపయోగపడుతుందనీ అంగ్-సాన్ రాజీ నీతిని తీవ్రంగా ఖండించి ప్రజోద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి నడుము బిగించి నిలబడింది. (ఈ దళాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నిషేధించారు. అంగ్-సాన్ ఆ నిషేధం తొలగించడానికి ఇంతవరకు ఏమీ చేయలేదు.)

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినాక ఇక తమ కష్టాలు తీరిపోతాయనే ఆశ ప్రజలలో కలిగింది. కాని జీతాలవిషయం దాని విధానం తక్కిన జీతంవస్తున్నవారందరికీ ఆశాభంగం కలిగిస్తుంది. బర్మా అయిల్‌కంపెనీలోనూ, ఇతరపరిశ్రమలలోనూ పనిచేస్తూన్న 20 వేలమందికి పైగా కార్మికులు అక్టోబరు 12 నుంచి సమ్మె చేస్తామని నోటీసు నిచ్చారు. హెచ్చు జీతాలు, పని సౌకర్యాలు కావాలని వారి కోరిక.

జీతాలు, భత్యాలూ ఎక్కువచేయడానికి ప్రభుత్వం వెంటనే పూనుకోకపోతే అక్టోబరు 20 న అన్ని పరిశ్రమల కార్మికులూ సార్వజనిక సమ్మె ప్రారంభిస్తారని అఖిల బర్మా ట్రేడ్‌యూనియను కాంగ్రెసు ప్రకటించింది.

(అసోసియేటెడ్ ప్రెస్ వార్త)

రంగూన్, అక్టోబరు 11

మరల బర్మాలో సమ్మె తరంగం బయలుదేరింది. బర్మా అయిల్ కంపెనీ (అంగ్లేయులది), ఇతర పారిశ్రామిక సంస్థలలోను పని చేస్తూన్న కార్మికులు 20 వేల మంది రేపటినుంచి సమ్మె ప్రారంభిస్తారు. హెచ్చు జీతాలు, పని సౌకర్యాలు కావాలని వారి కోరిక.

ప్రభుత్వంలో ఉన్న ఫాసిస్టు వ్యతిరేక సమితి సమ్మెయెడ సానుభూతి చూపదు.

థీన్‌పే రాజీనామా

సమితి కార్యవిధానాన్ని ఖండిస్తూ పార్టీ పత్రికలో వ్యాసం వ్రాసినందుకై థీన్‌పే గ్రూపును ఫాసిస్టు వ్యతిరేక సమితినుంచి నెట్టివేస్తూ సమితి కార్యవర్గం తీర్మానించింది. థీన్‌పే తాత్కాలిక ప్రభుత్వంనుంచి రాజీనామా నిస్తారు.

బర్మా కమ్యూనిస్టుపార్టీ రెండుగా చీలిపోయి థీన్‌పే నాయకత్వాన ఒక దళం తాత్కాలిక ప్రభుత్వంలో చేరింది. రెండో దళాన్ని (థాకిన్‌సో నాయకుడు) బర్మా ప్రభుత్వం నిషేధించింది. వీరిప్పుడు రహస్యంగా పని చేస్తూన్నారు.

అన్యదేశాలలో మిలిటరీ కేంద్రాలకు అమెరికా యత్నాలు

రెక్జావిక్, అక్టోబరు 10

ఐస్లాండులో విమానకేంద్రాలను నిర్మించుకోడానికీ, వాటి రక్షణకు కావలసిన సైనికులను, సిబ్బందినీ ఉంచుకోడానికీ సౌకర్యాలు కలిగించాలని, అమెరికా ప్రభుత్వం ఐస్లాండు ప్రభుత్వాన్ని కోరింది. బ్రిటన్ ఈ కోరికను బలపరిచింది.

ఈ కోరికను అంగీకరిస్తూ ఐస్లాండు ప్రధాని ఇటీవల అమెరికాతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. దీనిని శాసనసభ ఆమోదానికి పెట్టినప్పుడు, మంత్రివర్గంలోని కమ్యూనిస్టుసభ్యులు వ్యతిరేకించారు. మంత్రివర్గంలోనుంచి రాజీనామా నిచ్చారు. దాని మీదట, మంత్రివర్గంలో చీలికలు వచ్చాయంటూ ప్రధాని ఓలాఫర్ థార్స్ తన మంత్రివర్గం అంతటియొక్క రాజీనామాను ప్రకటించాడు.

ఏ. సి. కాలేజీలో సమ్మెకు సన్నాహాలు

(మొదటి పేజీ తరువాయి)

ప్రిన్సిపాల్ ఆఫీసువద్దకు దివ్యఉత్సవ్ వెళ్లారు "విద్యార్థులందరినీ బేషరతుగా చేర్చుకోవాలి, రాజకీయాల్లో పాల్గొన్నందున శిక్షించరాదు. ఫైన్లు రద్దుచెయ్యాలి," అనే నినాదాలతో వారు వెళ్ళారు. విద్యార్థుల యూనిఫారాన్ని జూచి ప్రిన్సిపాల్ వైస్ప్రిన్సిపాలు సైకిలెక్కి ప్రక్కగా పారిపోవజూచారు; విద్యార్థులంతా అక్కడికిపోయి సైకిలును అడ్డంగా పడుకున్నారు. సైకిలువదిలి, గదిలోకి పరుగెత్తుకుపోయి తలుపులు వేసుకున్నారు. దొడ్డిత్రోవలగుండా వెళ్ళటానికి వేసే ప్రయత్నాలను విద్యార్థులరికట్టారు. ఇక లాభం లేదనుకొని పోలీసులకు కబురు పంపి, లైట్లన్నీ ఆర్పి, తలుపులన్నీ తాళాలు వేయించి, ప్యూన్సుసందర్శి పంపివేశారు. ప్రిన్సిపాలు ఎక్కడలేడు అనే పుకారు పుట్టించారు. విద్యార్థులు మాత్రం నమ్మలేదు, ఇంతలో పోలీసు సబ్‌యిన్‌స్పెక్టరు,సర్కిల్ యిన్‌స్పెక్టరు, వచ్చారు. డప్పుల సుద్దా రావుకూడా వచ్చారు.

చివరికి గత్యంతరంలేక రాత్రి 9 గంటలకు వైస్ప్రి బయటికి వచ్చారు. యింటికి వెళ్ళిన విద్యార్థులందరూ తిరిగి కాలేజీకి వచ్చారు. సుమారు 700 లకు పైగా విద్యార్థులు వున్నారు. వెళ్ళగొట్టినవారిలో రాం మందిని చేర్చుకుంటున్నానని తన దగ్గరకు వచ్చి కారణాలు చెప్పిన విద్యార్థులకు ఫైన్లు తగ్గిస్తున్నాననీ యీ నలుగురి విద్యార్థులను మాత్రం చేర్చుకోననీ ప్రిన్సిపాలు చెప్పారు.

"నేను ప్రిన్సిపాలుగా వుండడమో పూడడమో తేలాలి" అంటూ గదిలోకి పోయారు కాని విద్యార్థులంతా ఏకకంఠంతో ఆ నల్గురు విద్యార్థులను బేషరతుగా చేర్చుకోవాలి. ఫైన్లు రద్దుచెయ్యాలని నినాదాలు యిచ్చారు. వైస్ప్రి తిరిగి ఎ. ఎస్. ఆర్. క్రిష్ణ (విద్యార్థికాంగ్రెసు)మధుసూదనరావు.(విద్యార్థి ఫెడరేషన్) గార్లకు కబురు పంపించారు. తామచేర్చుకోనన్న నలుగురిలోను యిద్దరిని రేపు చేర్చుకుంటాననీ, మిగతావారిని చేర్చుకోననీ, అయినా వారి సంగతి ఆలోచించుతాననీ, ఫైన్లు రద్దుచేస్తానని ప్రిన్సిపాలు చెప్పారు.

ప్రిన్సిపాల్ కొంతవరకు లొంగినా యీ విధంగా చీల్చి దెబ్బగొట్ట జూస్తున్నాడని విద్యార్థులు గ్రహించారు. వారిని యిపుడు చేర్చుకోకపోతే యింకెపుడు చేర్చుకోడని తెలిసికున్నారు. కాన, ఈ రాజీకి మాత్రం విద్యార్థులు ఒప్పుకోలేదు. రాత్రి గం॥ 9½ లకు కాలేజీ ఆవరణలో బహిరంగసభ జరిగింది. దానిలో అందరి విద్యార్థుల్ని బేషరతుగా చేర్చుకొని ఫైన్లు రద్దుచేసేవరకు సమ్మె చేయాలని హెచ్చరింపబడింది. విద్యార్థి కాంగ్రెసు తరఫున ఎ. యస్. ఆర్. క్రిష్ణ, లోకం, హనుమంతరావు, విద్యార్థి ఫెడరేషను తరఫున వీరమాచనేని మధుసూధనరావు, కె. వి. బసవయ్యగార్లు మాట్లాడారు. సభ ముగిసింది. సోమవారం సమ్మె చేయడానికి సన్నాహాలు సాగుతూవున్నాయి.

ఏజంట్లకు హెచ్చరిక

కామ్రేడ్స్,

మీరు డబ్బు పంపవలసిన ఆఖరు గడువు రేపే. రేపటిలోపుగా మీరు డబ్బు పంపితేనే 15కు ఆఫీసుకుచేరుతుంది. డబ్బుపంపకపోతే 16 వతేదీ పార్శిలుకోసం ఎదురుచూడవద్దు.


మేనేజరు "ప్రజాశక్తి"

యంత్ర పరిశ్రమలపై రాష్ట్రం బాంబులు

ప్రధాని వాక్కు

ప్రభుత్వం తలపెట్టిన ఖాదీ కార్యక్రమము కొనసాగుటకు ఉన్న నిరోధములన్నిటినీ తొలగింపవలసియున్నది. కాబట్టి ఈ రాష్ట్రములో క్రొత్త బట్టల మిల్లుల స్థాపనకు అనుమతి నివ్వకూడదని నిశ్చయింపబడినది. ఇప్పుడున్న మిల్లుల ఉత్పత్తిని విస్తరింపచేయుటకు కూడా అనుమతి ఈయబడదు. యుద్ధానంతర నిర్మాణ పథకములో ఈ రాష్ట్రమునకు కేటాయింపబడిన నూలు, వస్త్ర ఉత్పత్తి యంత్రములను రద్దుచేయవలసిందిని కేంద్ర ప్రభుత్వమునకు తెలియజేయబడును.

— ఎర్రగుంటపాలెం సభలో ప్రధాని



బెజవాడలో ఖాళీస్థలంలో పాకలువేసుకొన్న బీదలపై రౌడీచర్యలు



ఆదినారాయణ తల్లి



విజ్జాద ఆదినారాయణ



ఇలుపిళ్ల అప్పారావు

Edited, Printed & Published by Katragadda Balagopalarao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada

END OF ISSUE